Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 4, no. 18

(May. 3, 1944)

బెజవాడ, 1944

Record no. 683

Prajāśakti

Vol. 4, no. 18

(May. 3, 1944)

Bejavāḍa, 1944

Record no. 683

Regd. No. M. 4486 0-2-0

ప్రజాశక్తి

భారత కమ్యూనిస్టుపార్టీ, ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 4 సంచిక 18 | : సంపాదకవర్గం : మద్దుకూరి చంద్రశేఖరరావు (సం) కంభంపాటి సత్యనారాయణ | పుచ్చలపల్లి సుందరయ్య ఉన్నం వెంకటరామయ్య చలసాని వాసుదేవరావు | బుధవారం 3-5-44

అఖిలభారత కమ్యూనిస్టుపార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులైన కామ్రేడ్ ఎస్. వి. ఘాటే 1939 నుండి వెల్లూరు, డియోలి, రాజమండ్రి జైళ్లలో [illegible] ప్రభుత్వ డిటెన్యూగా నిర్బంధింపబడి, మొన్న 24-4-1944 వ తేదీని రాజమండ్రి జైలునుండి విడుదలై వచ్చారు.

చిటగాంగ్ స్త్రీలరక్షణకై నారీసమితి సేవ

—చిటగాంగ్‌లో 2 లక్షలు చనిపోయారు. ఇంకా వేలకొలది కృశించి కృశించి మరణిస్తున్నారు. చనిపోగా మిగిలినవారు పొట్టకోసం యిళ్ళు వాకిళ్ళు వదిలిపోయారు. స్త్రీలు వందలాది వ్యభిచార గృహాల్లో చేరుచున్నారు. బారాబైన్ అనే గ్రామంలో 100 మంది పడుపు వృత్తికి దిగారు. 12 ఏళ్ళ పిల్లలుసైతం యీ నీచవృత్తికి దిగాల్సి వచ్చింది.

—కొందరు వ్యభిచార గృహాల పాలుగాకుండా, మిలటరీ కూలీ దళంలో చేరి రోడ్లు వేయడం, రోడ్లను తుడిచి నీళ్ళు చల్లడం మొదలైన పనులను చేస్తున్నారు. ఇంతకన్నా మరో దారిలేదు కాబట్టే వారిలా చేస్తున్నారు.

—బియ్యం మణుగు రు. 25 నుండి 30 దాకా పెరిగిపోయింది. శేరు అర్ధణా చేసే ఉప్పు 13, 14 అణాల వరకూ పెరిగింది.

—బొగ్గు దొరకడమే లేదు. కట్టెలు మణుగు రు 2—8—0 దాకా అమ్ముతోంది. ఇదివరకు రూపాయికి 3 లేక 4 మణుగులు వచ్చేవి.

—పిల్లలకు పాలెక్కడా దొరకడంలేదు.

పరిస్థితులింత భయంకరంగా ఉంటే, అన్నదాన గృహాలు మూసివేయబడ్డాయి. అహార పదార్థాలకు, ఇతర అవసరవస్తువులకు రేషనింగ్, చిటగాంగ్‌లోను, మరిరెండు ప్రదేశాలలో మాత్రమే ప్రవేశ పెట్టారు.

— కల్పనా దత్తు

చిటగాంగ్‌లో కాలుపెట్టానో లేదో, నా హృదయం కంపించిపోయింది. ఎక్కడా మగపురుగు కనపడలేదు. తల్లులు, భార్యలు, అక్కచెల్లెండ్రు ఉన్నారు కాని, తండ్రులు భర్తలు, అన్నదమ్ములు కన్పడటంలేదు. కొందరు చనిపోయారు; కొందరు మిలిటరీలోచేరి రోడ్లు మొదలయినవి వేస్తూ కూలిచేసుకుంటున్నారు; ఇంకా కొందరు తిండికోసం, పనికోసం - దేశాలవెంట పడ్డారు.

ఇట్టి పరిస్థితిలోనే, జిల్లా నారీసమితి (మహిళాసంఘం) ఆర్గనైజర్లు పదిమందిలో 8 మంది మంచంపట్టారు.

స్త్రీలు విరివిగా వ్యభిచార గృహాలలో చేరుతున్నారనీ, మహిళలకోసం పనిచేసే నారీసమితి వర్కర్లు జబ్బుపడిపోతున్నారనీ, ఎన్నో హృదయ విదారక గాథలు విన్నాను.

అయినా ఒక్క ఆశారేఖ గోచరించింది. జిల్లా అంతటా నారీసమితి పేరు బాగా వ్యాపించింది రైతులు రైతుసంఘాలలో చేరడంద్వారా తమను ఎలా రక్షించుకోగలరో, అవిధంగానే స్త్రీలంతా నారీసమితిలోచేరి తమను రక్షించుకోగలమనే భావం వ్యాపించింది. చుట్టుప్రక్కల గ్రామాలలో చూచిన విషయాలను క్రింద పొందుపరుస్తాను.

బరాబైన్ అనే గ్రామంలో జనాబా సంఖ్య 12 వేలు. అందులో 1200 మంది కరువురాక్షసికి గురియై చచ్చిపోయారు. 4 వేలు నిరాధారులయారు. అయినా, అలాంటి గ్రామంలో ఒక మహాసభకు 900 మంది స్త్రీలు, 300 మంది పురుషులు వచ్చారంటే. ఆశ్చర్యపడాలి.

ఇతర గ్రామాలనుండికూడ నూరు, నూటయాభై చొప్పున దళాలుగా వచ్చారు. అలా రావడానికి కారణం లేకపోలేదు. 11 ఏండ్లక్రితం, పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుచున్న రోజుల్లో, నేనా గ్రామంలో తలదాచుకొన్నాను. దేశభక్తురాలుగా నన్ను ప్రేమించారు. నన్ను రక్షించడానికెన్నో కష్టాలు పొందారు. మళ్లా ఇప్పుడు వారినందరినీ చూచే భాగ్యం నాకు కల్గింది.

ముసలితల్లుల ప్రేమ

ముసలితల్లులువచ్చి నన్ను కౌగలించుకొంటుంటే, నాతల్లి ఒడిలోఉన్నానా అనిపించింది. చిరకాలం తప్పిపోయి తిరిగి దొరికినబిడ్డలా నన్ను కౌగలించుకొంటూ, ఇన్నాళ్లూ ఎక్కడున్నావు తల్లీ, అంటూ ప్రశ్నించారు వారి కనుల వెంట అశ్రుధారలు కారినయి. నేనూ నా కన్నీళ్ళను తుడుచుకొన్నాను. కాని వారి ప్రేమకు ప్రతిఫలం ముట్టచెప్పడం ఎలాగో తెలియడంలేదు.

ఒక ముసలమ్మ - ఆమెకు 70 ఏళ్ళకు పైగా ఉంటాయి- వణుకుతూ వణుకుతూవచ్చి నాచేతిలో ఒకఅర్ధణా పెట్టి యిలా ఆశీర్వదించింది. "నిన్నటినుండీ నేను అన్నంతినలేదు. ఇంటింటికీ తిరిగితే ఇది దొరికింది. అయినా ఇది నా ఆకలి మంటలను చల్లార్చదు. మరింత హెచ్చుచేస్తుంది; నారీసమితికి యీ అర్ధణాడబ్బులు దేనికైనా పనికొస్తాయి కాబట్టి తీసుకో." ఏం చెయ్యాలో నాకు తెలియలేదు. అమూల్యమైన ఆ విరాళాన్ని తిరస్కరించితే, "నాబోటి వారికి సహాయం చేయటానికి నాకు హక్కులేదా" అని ప్రశ్నించవచ్చు.

ఇలాంటి అమూల్యమైన విరాళాలవల్ల నారీసమితి సజీవంగా ఉంటూంది. ఆమెలాంటి నిరాధారులకు ఇంత భోజనంపెట్టడానికి వీలవుతుంది. ఇలా అనుకునే ఆమె ఈ అర్ధణాఇచ్చింది.

ఇలాంటి అజ్ఞాత వీరనారీమణు లెందరో చిటగాంగ్‌ను సజీవంగా వుంచుతున్నారు. కాని ఇతర ప్రదేశాలలో మనం -నామట్టుకు నేను-ఏంచేస్తున్నాము? అనిప్రశ్నించుకొన్నాను.

డబల్ మూరింగ్ ఏరియాలో

బరాబైన్ గ్రామంలో తిండిలేని యీ ముసలమ్మవలెగాక కొద్దిమంది అదృష్టవంతు లున్నారు. వాళ్ళు యువతులు. కాయకష్టంచేసి జీవించగల్గుతున్నారు. కాని వారు నిరాధారులైన తమసోదరీమణులను మరిచిపోవడం లేదు. అందుచే వారు నారీసమితిలో చేరారు.

మేమున్న ప్రదేశానికి సమీపంలోనే ఒక జమీందారీ కుటుంబం వుంది. కాని వాళ్లందరివీ రాతిగుండెలు.

నేనువారితో చర్చించుతుండగా అతి శ్రద్ధగా ఒకామె వింటోంది. దుస్తులన్నీ చిరిగిపోయినవి. ఆమె పేరు "జయతార". సప్లయి ఆఫీసులో ఊడుస్తూ వుంటుంది. చిటగాంగ్ స్త్రీల దుర్భరస్థితిని తెలియజేసే ఆమె జీవితగాథ నాకు చెప్పింది. రోజుకు 12 అణాలు కూలి. దానితో తాను, తన కూతురు గడుపుకోటం కష్టంగా వుంది. అయినా ఆమె ఇలా అంది: "నా కంటె అధ్వాన్న స్థితిలో ఉన్నవారింకా ఉన్నారు. వారికోసంకృషిచేసే సంఘం మనకొకటిఉండాలి." నారీసమితి కేదో సహాయం చేస్తానని వాగ్దానాలతో వాయిదాలు వేయలేదామె. వెంటనే తన అణాచందా ఇచ్చివేసింది.

ఆమె ఒక్కతేగాదు ఇలా చేసింది. ముస్లింస్త్రీల మీటింగులో సభ్యులుగా చేరమనగానే, 44 గురు ఒక్క అరగంటలోచేరారు. రశీదుపుస్తకాలు లేక తక్కినవారిని చేర్చుకోలేదు. అందరూ తమత్యాగాలతో సిద్ధంగా ఉన్నారు. వారిని చేర్చుకోలేక పోయినందుకు నాకు చాలా విచారంవేసింది.

ఒక పంతులమ్మ కథ

కరువుచే బాగా బాధింపబడ్డ రైతుస్త్రీలే నారీసమితిలో చేరుతున్నారని మీ రనుకోవచ్చు. కాని మధ్యతరగతివారు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. పైన చెప్పిన జమీందారు కూతుళ్ళలాగా వాళ్ళు నిస్తబ్ధులుకారు.

ఆమెకు 47 ఏండ్లుంటాయి. ఒకమౌల్వీ భార్య. ఒక స్కూలునునడుపుతోంది. పూర్వం 100 మంది బాలికలుండేవాళ్ల ఆస్కూల్లో. ఇపుడు 50 మందే మరి ఇద్దరుటీచర్లుండేవారు. వాళ్లుకూడా వెళ్ళిపోయారు. ఇదివరకు 25 రూపాయలున్న జీతాన్ని అధికారులు ఇప్పుడు 15 రూపాయలకు తగ్గించారు. బియ్యం మణుగు 25, 30 రూపాయలమ్మే ఈ రోజులలోనే, ఈ కోత!

అయినా, ఆమె నిరుత్సాహపడి స్కూలును మూసివేయలేదు. తన కుటుంబానికి ఇతర విధాల ఆదాయం కొంత వస్తుంది. అందుచే 15 రూపాయల జీతంతోనే స్కూలు కొనసాగించింది. "మన స్త్రీలకు మంచి బలమైన నారీసమితి ఉండాలి" అని ఆమె అంది.

ఆ వేళ ఆకుటుంబంలోని ఆర్గురు స్త్రీలూ, 16 ఏండ్ల పిల్ల మొదలుకొని 50 ఏండ్ల స్త్రీ వరకు, నారీ సమితిలో చేరారు.

ముస్లిం స్త్రీలలో

చిటగాంగ్ ముఖ్యంగా ముస్లింప్రజల జిల్లా. ఘోషాలో వుండేవారు. తమ భర్తల అనుమతిని పొంది నారీసమితిలో చేరితే తప్ప. అక్కడ పనిచేయడం కష్టం. అక్కడ జరిగిన ఒక ఘటన చెబుతాను.

"సత్కానియా" ప్రదేశంలో "ధోమ్రా" అనేచోట ఫిబ్రవరి 15, 16 తేదీలలో ఈ ఘటన జరిగింది.

ఒక నారీసమితి దళం ఒక ముస్లింపేటకు వెళ్ళింది. ఇదివరకు ఎప్పుడూ ఆ పేటకు వెళ్ళలేదు. తలవనితలంపుగా 100 మంది ముస్లిం స్త్రీలు వచ్చారు ఇదే తమ జన్మలో మొదటిసారి మీటింగులకు రావడం. ఐనా, వెంటనే నారీసమితిలో చేరతామని ఉత్సాహం చూపారు.

అందుకుగాను మరొక మీటింగు ఏర్పరచబడింది. ఈ సారి 300 మంది ముస్లిం స్త్రీలు వచ్చారు. ఆహ్వానించకపోయినా కొద్దిమంది ముస్లిం పురుషులు కూడా వచ్చారు. వారికి ప్రత్యేక ఏర్పాట్లు లేవు. అందుచే వారికి స్థలంలేదని చెప్పాం. కాని అందుకు వారు కించపడక పోవడం మాకాశ్చర్యం కలిగించింది. "ఫరవాలేదు. మేము బయట నిలబడి, జిల్లాలో నారీసమితి స్త్రీల కెలా సహాయం చేస్తూందో వింటాం." అన్నారు.

ముస్లింస్త్రీలను నారీసమితిలో చేరమని అడుగుటేగాక, పురుషుల సహకారంకూడ తీసుకోవలసిందని ఉపన్యాసకులు సలహా ఇచ్చారు. బయట ఉన్న పురుషులు వెంటనే కరువునిధికి విరాళాలు ఈయసాగారు. తక్షణం పది రూపాయలు ఇస్వడమేగాక 110 రూపాయలు, 3 వెండి గాజులు వాగ్దానం చేశారు. . నారీ సమితిలో తమ స్త్రీలను చేర్పించుతామంటూ ఆ ముస్లింలు ముందుకొచ్చారు.

తమ వాగ్దానం పూర్తిచేశారు కూడా, తమ కుటుంబాల నుండి 45 మందిని నారీ సమితిలో చేర్పించారు ముస్లింలు.

నారీసమితి కార్యక్రమం

నారీసమితిలో చేరడానికి అన్ని వర్గాల స్త్రీలు ఇంత ఉత్సాహంచూపడం దేనికి? నారీ (మిగతా [illegible] పేజీలో)

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

గాంధీజీ అనారోగ్యం

ఏప్రిల్ 28 వ తేదీని వెల్వడిన బొంబాయి ప్రభుత్వ ప్రకటన ప్రకారం, గాంధీజీ మలేరియా దెబ్బనుంచి యింకా కోలుకోలేదు. ఆయన స్థితి "కొంచెం ఆందోళనకరం" గా వుంది.

ఈవార్త ప్రతి భారతీయుని విచారసముద్రంలో ముంచుతుంది.

గత 25 సంవత్సరాలనుంచీ భారతీయులలో అపూర్వ చైతన్యాన్ని కలిగించి, ప్రపంచ ప్రజల మన్ననలు బడసిన గాంధీజీ, నేటి క్లిష్టపరిస్థితులలో తనదేశాన్ని, ప్రజల్ని స్వాతంత్ర్య మార్గంవైపు నడుపడాని కవకాశంలేకుండా, జైలులో ఆరోగ్యాన్ని కోల్పోతూ కాలంగడపడం ఏ భారతీయుణ్ణి — ఏ మానవహృదయాన్ని — కలవరపెట్టదు?

వెంటనే ప్రభుత్వం గాంధీజీని విడుదలచేసి, ప్రజల ఆందోళనను తగ్గించవలసిందని హెచ్చరిస్తున్నాం.

వివిధ సంస్థలు గాంధీజీ విడుదలకై ఆందోళన చేయవలసిందని కోరుతున్నాం.

బుధవారం ప్రజాశక్తి 3-5-44

ధాన్యం ధరల కంట్రోలు

కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వం తమకిచ్చిన అధికారాన్ని వినియోగించి, 164 పౌనుల వడ్లకు రూ 10—4—0, 246 పౌనుల బియ్యానికి రూ 24—4—0, ధరలు నిర్ణయించారు. రైతులు, ఈధరలు తమకు నష్టకరమనీ, వర్తకులకెక్కువ లాభకరంగ ఉన్నాయని అసంతృప్తి వెల్లడిస్తూ, ఈ కంట్రోలురేటుకు వడ్లు అమ్మడానికి నిరాకరిస్తున్నారు. వర్తకులు 246 పౌనుల బస్తాబియ్యం కంట్రోలురేటుకు రు 24—4—0 కు అమ్మక, రహస్యంగా రూ. 30 ల వరకు అమ్ముతున్నారు. మిల్లులు మూసివేసి, ప్రభుత్వం తమకు ఇంకా లాభంవచ్చే రేట్లు నిర్ణయించేవరకు వడ్లు కొనకూడదని గుంటూరు వర్తకులు నిశ్చయించుకున్నారు. అలా కొనేవారిపై ఒత్తిడితెచ్చి మాన్పిస్తున్నారు. ప్రజలకు బియ్యం దొరకక, కంట్రోలును వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితులు ఎలాగల్గాయి?

ప్రభుత్వం ధరల కంట్రోలును అమలు జరుపాలంటే, వర్తకుల — మిల్లుయజమానుల సమ్మెను, ఒత్తిడిని ఎదుర్కోడానికి ముందుగానే తయారయి ఉండాలి. వర్తకులు సరకును అమ్మనిచో ప్రభుత్వమే ప్రజలకు అమ్మడానికి కావలసిన స్టాకును తయారుచేసుకొనిఉండాలి. రేషనింగునుకూడ అమలు జరుపగలస్థితిలో ఉండాలి. వర్తకులు, మిల్లుయజమానులు దాచిపెట్టే సరకును తమకు చూపించడానికి ప్రజల ఆహారకమిటీలద్వారా ప్రజల సహకారాన్ని సంపాదించుకొని ఉండాలి. ఇవి ఏమీచేయక, కాగితంమీద ధరలకంట్రోలును ప్రకటించారు; రైతుకు నష్టకరమయిన రేటును నిర్ణయించారు. వడ్లధరకు, బియ్యంధరకు ఎక్కువ వ్యత్యాసంపెట్టి వర్తకుని సంతృప్తి పెట్టదలచారు. వర్తకులు తమకింకా లాభంకావాలని కంట్రోలు రేటును విచ్ఛిన్నంచేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇప్పుడు మనకర్తవ్యమేమిటి? ధరలకంట్రోలును వ్యతిరేకించకుంగాక, ప్రభుత్వ కంట్రోలు రేటులలోని లోట్లుపోగొట్టి, కంట్రోలును అమలు జరుపడానికి పూనుకోవాలి.

1. ప్రభుత్వప్రకటనప్రకారం, రైతుకు 164 పౌమల ధాన్యానికి బస్తా రు. 10—4—0; 246 పౌనుల బస్తాబియ్యం మిల్లురేటు, 24—4—0. ఇది రైతుకు యెలానష్టమో చూద్దాం.

2 బస్తాల వడ్లు కంట్రోలు ధర	20—8—0
,, మిల్లుకు తోలటం	0—12—0
,, బియ్యంచేయడానికి	0—12—0
,, కాటా, కుట్టుడు వగైరాలకు	0—2—0
,, మణుగుకి 0-3-0 లాభం వంతున ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం.	0—12—0
మొత్తం రు.	22—14—0

2 బస్తాలవడ్లు ఆడిస్తే నూకలు, తవుడు కలిసి 1 బస్తా 2 శేర్ల బియ్యం గిట్టుతుంది. ప్రభుత్వ రేటు ప్రకారం 1 బస్తా 2 శేర్ల బియ్యానికి మిల్లుయజమానికి రు. 24—11—0 వస్తుంది. అంటే, బస్తా బియ్యానికి రావలసిన న్యాయమైన లాభం అని ప్రభుత్వం నిర్ణయించిన 12 అణాలకన్న 1—13—0 లు ఎక్కువగా వస్తుంది. అందుచే మనం రైతుకు బస్తా ధాన్యానికి రు. 11—0—0 చొప్పున ఇవ్వడం న్యాయమని ఆందోళన చేయాలి. అలా ఇచ్చినా, ప్రభుత్వం నిర్ణయించిన 12 అణాలు గాక బస్తా బియ్యానికి అ. 5 పైగా మిల్లు యజమానికి గిట్టుతుంది.

ఏలూరు జయలక్ష్మి మిల్లు కార్మికుల విజయం

ఏలూరులో రైసుమిల్లుల యజమానులు కార్మికసంఘం కోరిన కోర్కెను మన్నించి 1—0—0 కు 0—4—0 చొప్పున అధికధరల అలవెన్సు యిస్తూంటే, జయలక్ష్మి రైసుమిల్లులో అలా యివ్వనిరాకరించారు. 3 నెలల నుండి కార్మికులు అలవెన్సుకై అడుగుతూ వచ్చారు. యజమాని పెడచెవినిపెట్టాడు. చివరకు కార్మికులు 12—4—44 వ తేదీని సమ్మెచేశారు. 16 వ తేదీని పట్టణ కార్మిక సంఘం సమావేశమై, ఈ విషయాన్ని సాకల్యంగా చర్చించింది. సభకు షుమారు 100 మంది కార్మికులు హాజరయారు. యజమాని ఎంత క్రూరంగా ప్రవర్తిస్తూన్నప్పటికీ, కార్మికులు తమ సంఘశక్తిద్వారా తప్పక యజమానిని లొంగదీయగల్గుతారనీ; సమ్మె యిందుకు మార్గంకాదనీ; వేలకొద్దీ ప్రజల కవసరమైన బియ్యంఉత్పత్తిని నిలిపివేయడంవల్ల కరువు ఎక్కువౌతుందనీ, సమావేశంలో పలువురు ఉపన్యసించారు. 100 కి 100 మంది సంఘంలో చేరవలసిందని హెచ్చరించారు. సమ్మెను నిలిపివేయాలని తీర్మానించబడింది.

16 వ తేదీని కార్మికులు పనిలో ప్రవేశించడానికి మిల్లుగేటువద్దకు వెళ్తే, యజమాని మిల్లును మూసివేసినట్లు తెలియచేశాడు. 10 సంవత్సరాలనుండి మిల్లులో పనిచేస్తూన్న కార్మికుల్ని తొలగించినట్లు తెలియపరిచాడు. కాని మిల్లు డ్రైవరుస్థానంలో ఒక నిరుద్యోగ డ్రైవరును తీసుకొన్నాడు. కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నంచేయాలని ప్రయత్నించాడు.

కార్మికులకిది తెలిసింది. 23-4-44 వ సంఘ సాధారణ సమావేశం జరుగుతూంటే, కొందరు తమవెంట కొత్త డ్రైవరును తీసుకొచ్చారు. కార్మికులంతా అతన్ని యజమాని పన్నాగంలో పడవద్దని విజ్ఞప్తి చేశారు. సంతోషంతో అతడు అంగీకరించాడు. చందాయిచ్చి సంఘంలో సభ్యుడుగా చేరాడు.

పని మానివేసిన కార్మికులు, యీకొత్త డ్రైవరు కలిసి మిల్లుయజమానివద్ద కెళ్ళారు. మొదట యజమాని కార్మికుల్ని తీసుకోననీ, కొత్త డ్రైవరును మాత్రమే తీసుకుంటాననీ, చెప్పాడు. కొత్త డ్రైవరు తనతోటి కార్మికులకు ద్రోహం చేయనని ఘంటాపధంగా చెప్పాడు. యజమానికి గత్యంతరం లేకపోయింది. కార్మికులందరినీ పనిలోకి తీసుకున్నాడు. అధికధరల అలవెన్సు యిస్తానని వాగ్దానంచేశాడు.

నెల్లూరుజిల్లాలో 12 బస్తాల పుట్టి మొలకొలుకుల ధాన్యానికి రు. 142 లు రైతుకివ్వాలని, 246 పౌనుల బస్తా బియ్యం రు. 27—3—0 కు అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తూఉంది. ఇది రైతుకు నష్టంలేదు. వర్తకులకు న్యాయమైన లాభం గిట్టుతూఉంది. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలలోకూడ బస్తా వడ్లకు రు. 11—0—0 నిర్ణయించినచో రైతులు తమ ధాన్యాన్ని కంట్రోలురేటుకు అమ్మడానికి ముందుకు వస్తారు. నిలువ వ్యాపారస్తుల ఆటలు సాగక, ప్రజలకు బియ్యం అందుబాటులో ఉంటాయి.

2. ప్రభుత్వం ధాన్యానికి రు. 11 నిర్ణయించేవరకు, రైతుసంఘాలన్నీ రైతులు సమిష్టిగా కలసి ధాన్యానికి బదులు బియ్యంగానే ఇచ్చేటట్లు చూడాలి. దానికి కావలసిన మిల్లింగు సౌకర్యాలు కల్గించేటట్లు ప్రభుత్వాన్ని కోరాలి. అంటే రైతులు తమధాన్యాన్ని ప్రభుత్వానికి బియ్యంగా ఇవ్వడానికి తెస్తే, మిల్లులను కమాండీరుచేసిఅయినా వానిని ఆడించాలి. రైతు వర్కర్లు దీనివిషయం గట్టిగా కృషిచేయాలి.

3.	246 పౌనుల బస్తాబియ్యం మిల్లురేటు	24—4—0
	,, మధ్యవర్తకునికి లాభం	0—12—0
	,, కాటాకూలీ, బండిబాడుగ వగైరా	0—3—0
	,, సేల్సుటాక్సు	0—4—0
	చిల్లర అమ్మకం రు.	25—7—0

అంటే, కృష్ణా, గుంటూరులలో ప్రజలకు రూపాయికి నాలుగుంబావు శేర్లు బియ్యం అమ్మాలి.

నెల్లూరుజిల్లాలో రూ 1—0—2 లకు 4 శేర్లు చొప్పున అమ్మాలి.

ఈరీతిగా అమ్మించడానికి ప్రజలంతా ముందుకువచ్చి, ఆహారకమిటీల నేర్పరచుకోవాలి. వాలంటీర్లుగ ముందుకువచ్చి, వర్తకులు — మిల్లుయజమానులు దాచివేస్తున్న బియ్యాన్ని, ధాన్యాన్ని ప్రజలలో ప్రచారంచేసి ప్రజలసహకారంతో ప్రభుత్వానికి పట్టియివ్వాలి.

4. ప్రభుత్వం వెంటనే రేషనింగు పెట్టడానికి పూనుకోవాలి. ఇందుకు కావలసిన స్టాకును సమకూర్చుకోవాలి. ఈలోపల రైతులకు బస్తావడ్లు రు. 11 లుగాని, లేక వారివద్దనుండి బియ్యం 24—4—0 లకుగాని తీసుకోవాలి. బియ్యంచేసి ఇవ్వడానికి కావలసిన మిల్లు సౌకర్యాలన్నీ మిల్లులను కమాండరింగుచేసి అయినా రైతుకు కల్గించాలి.

5. వర్తకులు తమకువచ్చే న్యాయమైన 12 అణాలు, లేక రూపాయి లాభంతో సంతృప్తిచెంది, రైతులతోను, ప్రజలతోను, ప్రభుత్వంతోను సహకారంచేయాలి. లేనిచో దొంగ మార్కెట్టును పెట్టి ప్రజల తిండికి కావలసినబియ్యాన్ని దొరకకుండా చేయజూస్తే, ప్రజలు సహించరు. కృష్ణా, గుంటూరుజిల్లాలు మరొక బెంగాలువలె కావడానికి ప్రజలు, దేశభక్తులు సహించరని తెలుసుకోవాలి.

మన రాజకీయాలు

కంభంపాటి సత్యనారాయణ

ప్రతిష్టంభన అంతంకావాలి!

బ్రిటిష్ ప్రముఖుల ఆదుర్దా

"భారతదేశ నాయకుల్ని గురించి మన మెట్టి అభిప్రాయాన్నైనా కలిగియుండవచ్చు. వారు తెలివైనవారని భావించవచ్చు. లేదా కాదని భావించవచ్చు. కాని, ఒక్క విషయాన్ని మనం మరచిపోకూడదు. భారతీయుల దృష్టిలో వారు గొప్ప దేశభక్తులు." అంటూ పార్లమెంటు సభ్యుడు సోరెన్సన్ అమెరీ పాలసీని ఖండించాడు.

"డెయిలీవర్కర్" పత్రిక (కమ్యూనిస్టు) యిలా వ్యాఖ్యానించింది: "అమెరీ (ఇండియా కార్యదర్శి) తన పదవిలో ఉండడానికి అనర్హుడని పెథిక్‌లారెన్స్ పార్లమెంటులో పలికిన పలుకులు లక్షలాది బ్రిటిష్‌ప్రజల మనోభావాలు. ఎందువల్లనంటే, అమెరీ కొనసాగించుతూన్న ఇండియా పాలసీవల్ల బ్రిటిష్ ప్రజలందరి ఆశయాలకు భంగం వాటిల్లుతోంది."

భారతదేశ నిజపరిస్థితుల్ని గురించి యితర దేశాలకు పంపు వార్తలపై ప్రభుత్వ సెన్సార్లు ప్రయోగించే ఆంక్షలవల్ల బ్రిటిష్ పత్రికా సంపాదకులలో క్రోధాగ్ని చెలరేగింది. "రైనాల్డ్స్‌న్యూస్" పత్రిక, ప్రభుత్వంపట్ల నిరసనను తెలియజేయడానికి, తన విలేఖరిని ఇండియానుండి ఇంగ్లండుకు తిరిగి రప్పించింది. ఆ పత్రిక యిలా వ్రాస్తోంది: "ఇండియాలో ఉన్న సెన్సార్‌పద్ధతి బ్రిటిష్-భారతదేశ ప్రజలమధ్యగల అగాధాన్ని యెక్కువచేస్తూంది. ఉభయ దేశాలమధ్య ఆన్యోన్యభావం, స్నేహసంబంధం పెంపొందవలసిన యీ రోజుల్లోనే యిట్టి ఘటనలు జరగడం అందరి ఆందోళనను ఎక్కువజేస్తుంది. ఇంతకంటె నష్టదాయకమైన పని ఉండబోదు."

ఈ మధ్య భారత పత్రికా సంపాదకుల సంతకాలతో వైస్రాయి కొక హెచ్చరిక గావించబడింది. అందులో కాంగ్రెసు నాయకుల్ని విడుదల చేయవలసిందనీ, కనీసం వారిలో వారికి సంప్రతింపులు జరుపుకొనే అవకాశం ఈయవలసిందనీకోరారు. ఆలేఖను లార్డ్‌ఆమన్, సోరెన్సన్, కవ్, కార్లీహీత్, ఫెన్నర్‌బ్రాక్వే మొదలైన బ్రిటిష్‌ప్రముఖులు ప్రశంసిస్తూ ప్రకటనలు గావించారు. పార్లమెంటు సభ్యుడైన గలాచర్ (కమ్యూనిస్టు) యిలా చెప్పాడు, "ఈ 112 గురు పత్రికాసంపాదకులు గావించిన విజ్ఞప్తి చాలా సమంజసమైనది. భారతదేశ ప్రతిష్టంభనను తొలగించాలి అనే కోరిక ఏ ఒక పార్టీకిగాని సంబంధించిన కోరికగాదు. రాజకీయంగాను, ఆర్థికంగాను ఇది అత్యవసరమై యుంది. మిలిటరీ విజయాన్ని దృష్టిలో పెట్టుకున్నా అలా వెంటనే జరిగితీరాలి. ఇంతేకాదు. భారతదేశ నాయకుల్ని విడుదలచేసి జాతీయప్రభుత్వాన్ని స్థాపిస్తే, కరువు సమస్యను కూడా పరిష్కరించవచ్చు. ఇవన్నీ యుద్ధావసరాలు. యుద్ధానంతర సమస్యలను పరిష్కరించడానికి కూడా యిదే మార్గం. ఈ సమస్య భారతీయులకెంత ముఖ్యమో మిత్రరాజ్యాలకు - మిత్రరాజ్య సేనలకు కూడా అంతే ముఖ్యం. భారతదేశం ఫాసిస్టు రాక్షసుల చేతుల్లో పడిపోకుండా కాపాడటానికి మనం అన్నివిధాల పనిచేయవలసి యుంది"

ఈ విధంగా అన్నిపార్టీల బ్రిటిష్‌నాయకులు మన రాజకీయ ప్రతిష్టంభన విషయంలో ఇంత యెక్కువగా ఆందోళన చేస్తూన్నప్పుడు, కొన్ని జాతీయపత్రికలే వీరినిగురించి నిస్పృహచెందుతున్నాయి. "ఆంధ్రప్రభ" 25వ తేదీ సంపాదకీయంలో "కాని, ఇట్టివారికి బ్రిటన్‌లో అధికారమే లభిస్తే, వీరు తమ ప్రస్తుత వైఖరిని మార్చుకోర్గా అనేప్రశ్న లేకపోలేదు" అని వ్రాసింది. ఇందుకు ద్రోహి మార్గ్‌నాల్డ్‌ను ఉదహరించింది. కాని, ప్రపంచ ప్రజలందరికీ జీవన్మరణ సమస్యయైన ఫాసిజాన్ని యెదుర్కొనేటందుకు అన్నిదేశాల ప్రజలు ఐక్యంకావలసిన అవసరాన్ని బ్రిటిష్ ప్రజలుకూడా గ్రహించుతున్నారు. అంతేగాక మన భవిష్యత్తును నిర్ణయించుకోటానికి కావలసిన ప్రజాబలాన్ని మనంకూడ చేకూర్చుకుంటున్నాం. ఈ రెండే మాక్డొనాల్డులాంటి ద్రోహులకు స్థానంలేకుండా చేస్తాయి.

సరిహద్దు గాంధీ అనారోగ్యం

సరిహద్దు గాంధీ, అబ్దుల్ గఫూర్ ఖాన్ హరిపూర్ జైలులో అనారోగ్యంగా ఉన్నారనీ వారిస్థితి ప్రమాద కరంగా ఉన్నదనీ తెలుస్తోంది.

లక్నో కాంగ్రెసు నాయకుల తీర్మానం

లండనులోని అస్సాం ప్రజల ఉత్సాహం

లక్నోలో ఇటీవల సమావేశమైన కాంగ్రెసునాయకులు, జపాను దండయాత్రను ప్రతిఘటించమని అస్సాం ప్రజలను ఉద్బోధిస్తూ చేసిన తీర్మానాన్ని లండను భారతీయులు ఉత్సాహంతో స్వీకరించి చర్చిస్తున్నారు. తూర్పు లండనులోని నావికులు, ఇదివరలో నావికులుగా ఉన్నవారు చాలావరకు అస్సామీయులు, వీరికి కాంగ్రెసునాయకుల ఉద్బోధ ఎంతైనా ఉత్సాహాన్ని కల్గించింది. కాంగ్రెసు ఉద్బోధను బలపరుస్తూ వీరిలో చాలామంది అస్సాంలోని తమవారికి ఉత్తరాలు వ్రాస్తున్నారు.

ఈవైఖరి దేశాని కనర్థదాయకం

కాంగ్రెసు సోదరులకు విజ్ఞప్తి

యు. పి. రాష్ట్రంలో కమ్యూనిస్టులు కొన్ని జిల్లా కాంగ్రెసుకమిటీలకు అధ్యక్ష - కార్యదర్శులుగా ఉన్నప్పటికీ, వారు లక్నో సమావేశానికి ఆహ్వానింపబడలేదు.

కాన్పూరు కాంగ్రెసువర్కర్ల సమావేశములో కమ్యూనిస్టుల సహకారం తీసుకోకూడదని తీర్మానించబడింది.

క్రిందటి నెల 21 వ తేదీని ఏలూరులో 30 మంది పశ్చిమగోదావరిజిల్లా కాంగ్రెసు వర్కర్లు సమావేశమై, యీ క్రింది విధంగా తీర్మానించారు: "దేశంలో కమ్యూనిస్టుపార్టీ వారవలంబించుతున్న ప్రచారము దేశమునకనర్థదాయకమని దానిని నిరసించుతూ, కాంగ్రెసు బలహీనపడి నశింపజేయుటకు ప్రభుత్వముతో చేయిగలిపి కమ్యూనిస్టుపార్టీ వారు చేయుచున్న ప్రచారమునకు కాంగ్రెసు వారేవిధముగానూ సహకారం చేయరాదని" సభవారు తీర్మానించారు.

ఇట్టి ధోరణిలోనే కొన్నాళ్ళక్రితం శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు, దేశభక్త కొండా వెంకటప్పయ్యపంతులుగారు, మొదలైన వారు ప్రకటనలు గావించారు.

కొన్ని ప్రధానవిషయాలలో కమ్యూనిస్టులు కాంగ్రెసుతో విభేదించుతూన్నప్పటికీ, మేము "ప్రభుత్వంతో చేయి కలుపుతున్నా" మని నిందించడం దేశభక్తులకు ఉచితంకాదు. ఆహారసమస్య, దేశరక్షణ, కాంగ్రెసు-లీగు ఐక్యత మొదలైన విషయాలలో కమ్యూనిస్టులకూ-కాంగ్రెసుకూ భేదాభిప్రాయాలు లేవు. అన్ని పార్టీల దేశభక్తులకూ యిది సమానమైన దేశభక్తియుత కార్యక్రమం. నెల్లూరు, బెజవాడ, రాయలసీమలలో యీ రెండు పార్టీలే గాక, ముస్లింలీగు, హిందూమహాసభ కూడా కలసి పనిచేస్తున్నాయి. మమ్మల్ని నిందించినందుకు మేము బాధపడం గాని, ఈ సంకుచిత తత్వాన్ని చూచి విచారించుతున్నాం. ఈ వైఖరి దేశాని కెంత అనర్థదాయకమైనదో గ్రహించకపోవుట విచారించవలసిన విషయం, యుద్ధంవల్ల ప్రజల్ని నిత్యము ఎదుర్కొనే సమస్యలకు కమ్యూనిస్టుపార్టీ వివిధరంగాలలో చూపే పరిష్కారమార్గం యెలా దేశభక్తియుతమైనదో ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. తోటి దేశభక్తులుకూడా ఉభయులుకలసి పనిచేయగల కార్యక్రమంపై దృష్టిని కేంద్రీకరించవలసిందని కోరుతున్నాం. అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడైన డాక్టరు అహమ్మద్ చెప్పినట్లు:

"కమ్యూనిస్టులు కాంగ్రెసు బయటికివెళ్ళరు. చాలా కాలంనుంచీ వారు కాంగ్రెసులోనే ఉన్నారు. పూర్వంవలె యిక ముందు కూడా వారు కాంగ్రెసువాదులతోకలిసి పనిచేస్తారు."

వార్తలు - విశేషాలు

● ఏప్రిల్ 14 వ తేదీని బొంబాయి హార్బరులో జరిగిన అగ్నిప్రమాదాన్ని గురించి విచారణచేయడానికి కేంద్రప్రభుత్వం ఒకవిచారణసంఘాన్ని నియమించబోతూంది. దానికొక హైకోర్టు జడ్జీ అధ్యక్షుడుగా ఉంటాడు. ఈ లోగా, వెంటనే బాధితుల సహాయార్థం 5 లక్షల రూపాయలు ఖర్చుపెట్టడానికి ప్రభుత్వం తీర్మానించింది. అనధికార సంస్థలు, వ్యక్తులు కలసి మొత్తం 10 లక్షల రూపాయలు బాధితుల సహాయార్థం వసూలు చేసినట్లు తెలుస్తోంది.

● పుదుచ్చేరి ఫ్రెంచిప్రభుత్వానికి చెందిన పట్టణం, "ప్రతిఘటన" (Combat) అనే పేరుతో అక్కడ ఒక ఫాసిస్టువ్యతిరేక ప్రజా ఉద్యమం బయల్దేరింది. అందులో వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. కొందరు ఫ్రెంచి ఉద్యోగస్తులు కూడా అందులోచేరారు. అక్కడి కార్మికోద్యమానికి నాయకుడైన కామ్రేడ్ వి. సుబ్బయ్య దానికి అధ్యక్షుడు. ఈ ప్రజాసమీకరణ ఫ్రెంచి గవర్నరుకు కంటకంగా తోచింది. కామ్రేడ్ సుబ్బయ్య ఫ్రెంచిపౌరుడుకాడని బుకాయించి ఆయన్ని పుదుచ్చేరినుండి వెళ్ళగొట్టాడు.

● జూలై 1944 లో జరుగబోవు గోదావరి పుష్కరాలకు ప్రత్యేకమైన రైళ్ల యేర్పాట్లు లేవనీ, సాధారణంగా ప్రతి రైలు క్రిక్కిరిసి యుంటుందనీ, కాబట్టి ప్రజలు ఈ యేటి పుష్కరాలకు వెళ్లవద్దనీ, మద్రాసు ప్రభుత్వం సలహాయిస్తోంది.

● జాతీయవారం సందర్భంలో ఏప్రిల్ 13 వ తేదీని బెజవాడలో సత్యాగ్రహం జరిపిన 22 రికి 4 నెలలచొప్పున కఠినశిక్ష విధించబడింది.

● జపాన్ దాడివల్ల దేశంలో యేర్పడిన విషమపరిస్థితిని యెదుర్కొంటూ, ప్రజల మనోనిబ్బరాన్ని కాపాడుటకు గాంధీజీని, యితర కాంగ్రెసునాయకుల్ని విడుదల చేయవలసిందని ప్రభుత్వాన్ని కోరుతూ మధ్యపరగణాల స్థానికసంస్థల ప్రతినిధులు తీర్మానించారు.

● అఖిలభారత కాంగ్రెసు కమిటీ కార్యదర్శి ఆచార్య కృపలానీభార్య శ్రీమతి సుచేతా కృపాలనీని పోలీసులు అరెస్టు చేశారు.

● పంజాబు మంత్రివర్గాన్ని ముస్లింలీగు సంయుక్తమంత్రివర్గంగా మార్చుటకు జిన్నా గావించిన ప్రయత్నాలు విఫలమయాయి.

● గుంటూరుజిల్లా రాజకీయ సభ సందర్భంలో సత్యాగ్రహం చేసిన శ్రీకారంచేడు విశ్వనాధం, మాచిరావు బాలగంగాధరరావు, మేళ్ళచెరువు అంజనేయ శాస్త్రిగారలను పోలీసులు అరెస్టు చేశారు.

● పశ్చిమగోదావరిజిల్లా రాజకీయ సభ సందర్భంలో శ్రీ కోదూరు రామరాయవర్మ, ఉయ్యూరు సత్యనారాయణ, చిన్నమర్రాజు సుబ్బరాజు, గొర్లి చంద్రయ్య, ముదునూరు సుబ్బరాజుగారలను అరెస్టుచేశారు.

మహిళాసభకు, కులమత విచక్షణలేకుండా హాజరయ్యారు

16—4—44 న ఇందుపూరు గ్రామ ప్రధను మహిళాసభ సత్రం హాలులో జరిగింది. సభకు పరుచూరి సూర్యాంబగారధ్యక్షత వహించారు.

ఇందుపూరులో 250 ఇండ్లు ఉంటాయి. అందులో 140 ఇండ్లనుండి స్త్రీలు మహిళా సభకు వచ్చారు. కులమత విచక్షణలేకుండా, బ్రాహ్మణ స్త్రీలు మొదలుకొని హరిజన, ముస్లిం స్త్రీలవరకు హాజరయ్యారు. వచ్చిన 150 మంది స్త్రీలలో మూడవవంతు ముస్లిం స్త్రీలే.

పాటలతో సభ ప్రారంభమయింది. సూర్యాంబ, శంకరయ్య, దశరధరామయ్యగార్లు మాట్లాడారు. జపాను ప్రమాదం, బెంగాల్ కరువు, ప్రస్తుతం స్త్రీలకు ఉన్న ఇబ్బందులను గూర్చి ఉపన్యసించారు.

తరువాత ఈక్రింది తీర్మానాలు ఆమోదించబడినాయి.

1. గ్రామంలో మహిళలకు పాయిఖానా దొడ్డి లేనందువల్ల, చాలా ఇబ్బందిగా వుంది. అందుచేత ప్రత్యేక స్థలాలలో పాయిఖానా దొడ్లను ఏర్పరచవలసినదిగా పంచాయితీబోర్డు వారిని ఈ సభవారు కోరుచున్నారు.

ఇంతేగాక, ప్రతి గృహమునందు ఒక బోరింగ్ లెట్రిన్ ఏర్పాటు చేసికొనవలెనని మహిళలను హెచ్చరించుతున్నారు.

ఈ విషయమై సలహా లిచ్చుటకు జిల్లా హెల్తాఫీసరు ఎవరినైనా పంపవలసిందని ఈ సభవారు కోరుచున్నారు.

2. స్త్రీలకు సమాన వారసత్వహక్కును, రిజిస్ట్రేషన్ వివాహ పద్ధతిని, విడాకుల హక్కును గుర్తిస్తూ, హిందూలా సవరణ బిల్లును 1944 జూన్‌లోగా శాసనం చేయవలసిందని ఈ సభవారు కోరుచున్నారు.

3. ఈచుట్టుప్రక్క గ్రామాలలో, తరిఫీదు పొందిన మంత్రసాని లేదుగావున, జిల్లాబోర్డు వారొక మంత్రసానిని నియమించవలసినదిగా ఈ సభవారు కోరుచున్నారు.

జాతీయ నాయకుల విడుదలచేయాలనీ, కరువు సమస్యలో అన్ని రాజకీయపక్షాలూ కలిసి పనిచేయాలనీ, మరి రెండు తీర్మానాలు ఆమోదించబడ్డాయి.

గ్రామ మహిళాసంఘానికి నూకలపాటి యశోదమ్మ అధ్యక్షురాలుగాను, ఏలూరు రామసుబ్బమ్మ సెక్రటరీగాను ఎన్నుకోబడ్డారు.

తర్వాత వైజ్ఞానిక కార్యక్రమం జరిగింది. మహిళలంతా ఒక్కరైనా లేవకుండా ఆ ప్రదర్శనాలనుచూశారు. ఇందుపూరు మహిళలలో ఈ సభ నూతన ఉత్సాహాన్ని కలుగజేసింది.

మహిళాసంఘ ప్రచారం

పశ్చిమగోదావరిజిల్లా వేంద్ర, నౌడూరు, మూముడూరు, పెనుమంట్ర, పాలమూరు గ్రామాలలో 13 కేంద్రాలలో మహిళా సంఘాన్ని గురించి ప్రచారం జరిగింది. యాళ్లబండి రత్తమ్మ, నెక్కలపూడి సుబ్బాయమ్మ, మల్లుల సూరమ్మగార్లు ఒకదళంగా బయలుదేరి ఏప్రిల్ 10 నుండి 22 వరకు పై గ్రామాలలో, స్త్రీ విద్యా – శిశుపోషణ, ప్రసూతి వైద్యములనుగురించి తెలియజేశారు.

వీరేశలింగంగారి వర్ధంతి

ఆంధ్రదేశంలో అంతా మే 27 వ తేదీన జరపండి

శ్రీ పెద్దాడ సుందరశివరావు, కారదర్శి, హితకారిణీ సమాజం; శ్రీ తెలికిచర్ల వెంకటరత్నం, కార్యదర్శి నవ్యసాహిత్య పరిషత్తు: చదలవాడ పిచ్చయ్య, కార్యదర్శి ఆంధ్రఅభ్యుదయరచయితల సంఘం; తమ్మారెడ్డి సత్యనారాయణ, కార్యదర్శి, ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్: పరకాల పట్టాభిరామారావు, కార్యదర్శి; ప॥ గోదావరిజిల్లా యువజన సంఘం; వరకాల అహల్యాదేవి, కార్యదర్శిని ప॥ గోదావరిజిల్లా మహిళాసంఘం; తాతినేని ప్రకాశరావు, కార్యదర్శి కృష్ణాజిల్లా యువజన సంఘం; వెల్లంకి అన్నపూర్ణమ్మ కార్యదర్శిని కృష్ణాజిల్లామహిళాసంఘం; ఎం.వి.సుబ్బారావు కార్యదర్శి, గుంటూరుజిల్లా యువజనసంఘం; గుంటూరుజిల్లా మహిళాసంఘం కార్యదర్శిని టి. సావిత్రిగార్లు ఈ క్రింది విజ్ఞప్తి గావించుచున్నారు.

కందుకూరి వీరేశలింగం పంతులుగారు 1919 మే 27 వ తేదీని పరమపదించారు. ఈ మే 27 నాటికి 25 సంవత్సరాలు గడచిపోతాయి.

వీరేశలింగం పంతులుగారు ఆంధ్రుల జీవితంలోని మూఢనమ్మకాలను, అజ్ఞానంతో నిండిన ఆచారాల్ని పటాపంచలు గావించటానికి ఆంధ్రభాషకు పదునుపెట్టారు. మెరుగులు దిద్దారు. ఆంధ్రసాహిత్యానికి అనేక కొత్తరూపాలతో అలంకారాలను కూర్చారు. సంస్కారవిద్యకు, విజ్ఞానాభివృద్ధికి, మార్గదర్శకులయ్యారు.

ఆంధ్ర మహిళాలోకానికి వారుచేసిన సేవ మరువరానిది. పునర్వివాహాలు జరిపించారు. స్త్రీ విద్యావ్యాప్తికి ప్రోత్సాహ మిచ్చారు. అనాధస్త్రీల కాశ్రయం కల్పించారు. ఆంధ్ర మహిళల జీవనవ్యవస్థలో నూతన వికాసాన్ని కల్పించారు.

ఆంధ్ర దేశమంతటా "వీరేశలింగ వర్ధంతి" జరుపటానికి పూనుకున్నాం. పంతులుగారికి ఆంధ్రదేశం యెంతో ఋణపడివుంది. ఆయన నిర్మించిన సాంప్రదాయాల్ని ముందుకు తీసుకుపోవడానికి ఆ నాడు ఊరేగింపులు చేయాలి. సభలు జరపాలి. ఆయన నిర్మించిన సంస్కారోద్యమాన్ని, మహిళా వుద్యమాన్నీ, సారస్వతోద్యమాన్నీ, జాతీయ స్వాతంత్ర్యోద్యమాని కండగావుండే ఒక మహావుద్యమంగా చేస్తామని ప్రతిజ్ఞ తీసుకోవాలి.

★ పుస్తకపరిచయం

ప్రపంచ ఆర్థికదుస్థితి

అనువాదం: శ్రీ యరబర్ల శ్రీరామమూర్తి
35 పేజీలు: వెల 4 అణాలు.

ప్రచురణ: సంస్కృతి గ్రంథమండలి
పెరంబూరు, మద్రాసు.

ఇది, డాక్టర్ అహమ్మద్ వ్రాసిన Features of Capitalisam అనే పుస్తకానికి అనువాదం. ఇందులో పెట్టుబడిదారీ సమాజంయొక్క లక్షణాలు, పరస్పర వైరుధ్యాలు, చూపబడ్డాయి. పెట్టుబడిదారీ విధానానికి అవసానదశ అయిన సామ్రాజ్యవాదం ఎలా శిధిలమవుతోందో, కొత్తసోషలిస్టు సమాజ నిర్మాణానికి బీజాలు ఎలావేయబడుతున్నాయో, వివరించబడింది.

అర్థశాస్త్రానికి సంబంధించిన యిట్టి పుస్తకాలను తర్జుమా చేయడం సులభమైన విషయంకాదు. తెలుగు పాఠకులకు తెలియని టెక్నికల్ పరిభాష చాలా ఉంటుంది. దాన్ని తెలుగులో పెట్టాలంటే, మక్కీకి మక్కీగా అనువాదం చేస్తే సరిపోదు. సామాన్యపాఠకుని కది నిరుపయోగంకూడా. అట్టి శబ్దాలను విపులీకరిస్తూ కొన్నివాక్యాలు వ్రాయవలసియుంటుంది. లేదా పుస్తకం చివర ఒక టిప్పణి వంటిది చేర్చవలసియుంటుంది. ఇందులో అలా జరగలేదు. అసంగతాలు (Contradictions), పెట్టుబడి ఘనీభవత్వం (Consolidation of Capital), అదనపు విలువ (Surplus Value), ఆర్థికమూలధనం (Finance Capital), మొదలైన శబ్దాలు, వ్యాఖ్యానం లేకుండా ఉపయోగింపబడ్డాయి.

మూలంయొక్క శీర్షికను మార్చివేసి, మరొక అర్థం వచ్చే శీర్షికను అనువాదకు లెందుకు ప్రవేశపెట్టారో అర్థంకావడంలేదు.

32 వ పేజీలో, ప్రమాదకరమైన ఒకపొరబాటు దొర్లింది. "మధ్యతరగతివారు, చిన్న పరిశ్రమల సొంతదార్లు, చేతిపనివారలు, రైతులు వీరందరూ తమ అస్తుల నిలకడ కొరకు, తాము మధ్యతరగతిలో ఉండడం కొరకు, భూస్వాములతోను – పెట్టుబడిదారులతోను కలసి శ్రామికుల నెదిరి పోరాడ్తారు". అని మార్క్స్, ఎంగిల్సులు కమ్యూనిస్టు ప్రణాళికలో వ్రాసినట్లు తెలియజేస్తున్నారు. ఇది మూలానికి ప్రత్యక్ష విరుద్ధమైన వాక్యం. మూలంలో యిలా ఉంది:

"The lower middle class, the small manufacturer, the shop-keeper, the artisn, the peasant, all these fight against the bourgeoisie to save from extinction of their existence as fractions of the middle class."

మధ్యతరగతి ప్రజలు, చిన్నపరిశ్రమలవారు, రైతులు పెట్టుబడిదారులతో పోరాడుతారని మార్క్సు వ్రాస్తే, అనువాదంలో దీనికి విరుద్ధంగా, "భూస్వాములతోను, పెట్టుబడిదారులతోను కలిసి శ్రామికుల నెదిరి పోరాడుతా" రని వ్రాయబడింది. వచ్చే సంస్కృతి గ్రంథమండలి ప్రచురణలో అనువాదకుని యీ పొరబాటును సవరించుకోవాలని కోరుతున్నాం.

★

'యుద్ధకాలపు చైనా'

అనుసరణ: శివలెంక బ్రహ్మయ్య — వెల 0—4—0

చైనా యొక్క ఖనిజసంపదలను గురించి, సైనిక శిక్షణను గురించి, పారిశ్రామిక సహకారమండలిని గురించి, కలకత్తాలోని చైనా సమాచార మంత్రివర్గ కార్యాలయం వారు ప్రచురించినవిషయాలను "చైనాసమాచారం" అనే పత్రికలోంచి కొంత భోగట్టాను స్వీకరించి తయారుచేసిన 40 పేజీల చిన్న పుస్తకమిది. ముఖ్యంగా యుద్ధకాలంలో పారిశ్రామిక సహకారమండలి కృషిని గురించి చాల చక్కని భోగట్టావుంది.

యుద్ధకాలంలో చైనాకు కావలసిన వస్తుసామగ్రిని సాధ్యమయినంతవరకు తయారు చేయడానికి, దేశమంతటా చెల్లా చెదరుగా వున్న పరిశ్రమలను సహకారపద్ధతి కింద కేంద్రీకరించడానికి ఈపారిశ్రామిక సహకారమండలి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ యుద్ధంలో కలిగిన అవకాశాలను ఉపయోగించుకొని బలీయమైన ఆధునిక చైనాను నిర్మంచడం కూడా ఈ ఉద్యమ ఆశయము. ఈ ఆశయంతో ఈ మండలుల నిర్మాణం ఎలా ఏర్పాటుచేసింది, ప్రజలలో విజ్ఞానాభివృద్ధికి, స్వయంసహాయకత్వం పెంపొందించడానికి, ఎలా కృషి చేస్తూంది చక్కగా వివరించారు.

దొరికేచోటు: సంస్కృత గ్రంధమండలి, వరంగల్ బిల్డింగ్సు, పెరంబూర్ పోస్టు, మద్రాసు.

★

8 వ అఖిలభారత రైతు మహాసభ

తీర్మానములు

అచ్చుఅయి చిన్న పుస్తకరూపములో సిద్ధముగా నున్నవి. రైతుసంఘ వర్కర్లకు దైనందిన కార్యక్రమములో ఎంతో ఉపయోగము. రైతు సంఘ పాలసీని గూర్చి దుష్ప్రచారం చేస్తున్నవారికి చక్కటి జవాబిస్తుంది. రైతుసంఘ శ్రేయోభిలాషికి, రైతు సంఘ పాలసీని తెలుసుకోవాలనేవారికి, ఇదిచక్కగా తోడ్పడుతుంది. వెల 0—4—0. దొరుకుచోట్లు ప్రజాశక్తి కార్యాలయం; లేక ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ ఆఫీసు, బెజవాడ.

ఆంధ్రరాష్ట్రప్రాథమికోపాధ్యాయుల సమావేశం

ఏ దేశంలోనైనా భవిష్యత్ పౌరులను తయారుచేసే బాధ్యత చాలావరకు ఉపాధ్యాయులమీద ఉంది. ప్రతిమానవుడు జీవితాన్ని గడుపుట కవసరమైన విద్యను ఉపాధ్యాయులే గరపవలసియుంది.

సమాజంలో యింత ప్రముఖస్థానం అలంకరించే ఉపాధ్యాయుల స్థితి యీనాడు చాలా అధ్వాన్నంగా ఉంది. వారికి యిచ్చే కొద్ది జీతాలలో అనేక ముసుపులు చెల్లించుకోవలసియుంటుంది. మామూలు జీవితం గడపడమే దుర్లభమైపోతూంది. అందువల్ల ఉపాధ్యాయులు రెండవ వృత్తిని స్వీకరించవలసివస్తోంది. దీనికితోడు, యీ మధ్య ప్రభుత్వం అనేక విద్యాలయాలను ఎత్తివేయడం ప్రారంభించింది. దీనితో ఉపాధ్యాయులు నిరుద్యోగులౌతున్నారు. ఈ పరిస్థితినుండి రంక్షించుకోవడానికి ఆంధ్రరాష్ట్రంలో యిప్పుడిప్పుడే ఉపాధ్యాయులుసమావేశాలద్వారా తమకోర్కెలను వెల్లడిచేసుకుంటున్నారు.

ఏప్రిల్ 16 వ తేదీని, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా తాపేశ్వరం గ్రామంలో ఆంధ్రరాష్ట్ర ప్రాధమిక ఉపాధ్యాయుల సమావేశంజరిగింది. జనాబ్ ఉమర్ ఆలీషా కవిగారు అధ్యక్షత వహించారు. వివిధ జిల్లాలనుండి మొత్తం 400 మంది ఉపాధ్యాయులు వచ్చారు. హిందూ – ముస్లిం – క్రైస్తవ ప్రార్థనలు జరిగిన తర్వాత, ఆహ్వాన సంఘాధ్యక్షులైన శ్రీ బోడా వెంకటరత్నంగారు ప్రతినిధుల్ని ఆహ్వానిస్తూ ఉపన్యాసం చదివారు. అధ్యక్షులు ఉమర్ ఆలీషా కవిగారు ప్రస్తుత ఉపాధ్యాయుల స్థితిని తమ కవితా చాతుర్యంతో వర్ణించి చెప్పారు. తమ హక్కులను సాధించు కొనుటకై, ఉపాధ్యాయులు ఐక్యతతో కార్యాచరణకు పూనుకోవలసిందని ఉద్బోధించారు.

తీర్మానాలు

తరువాత, యీ క్రింది విషయాలపై తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి.

—బెంగాల్ క్షామపీడిత ప్రజలకు ఉపాధ్యాయులందరు శక్తికొలది సహాయం చేయాలి.

—ఎయిడెడ్ మేనేజిమెంటు స్కూళ్ళను ప్రభుత్వం రద్దుచేసి, వాటిని స్టేట్ స్కూలుగా నడపాలి.

—ఎయిడెడ్ స్కూళ్ళలో పని చేసే ఉపాధ్యాయులకు ప్రభుత్వం మేనేజర్ల ద్వారా కాకుండా సరాసరిగా గ్రాంట్లు ప్రతి నెల అందజేయాలి.

—జీతాల స్కేలు స్థానిక సంస్థలలో మాదిరిగానే ఎయిడెడ్ స్కూళ్లలో కూడా హెచ్చించి యివ్వాలి.

—ప్రభుత్వోద్యోగుల కిచ్చే అధికధరల అలవెన్సు ఉపాధ్యాయులకు కూడా ఇవ్వాలి.

—ఉపాధ్యాయునికి మేనేజరు 3 నెలల నోటీసు ఇచ్చి పంపివేసేముందు జిల్లా విద్యాశాఖాధికారి అనుమతి ఉండాలి.

—ఉపాధ్యాయులు తప్పులు చేసినప్పుడు 154వ రూలు క్రింద వారి సర్టిఫికేట్లను రద్దు చేయవచ్చునని యున్నది. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లు యీ అధికారాన్ని దుర్వినియోగం చేయడం చాలా చోట్ల జరుగుతోంది. కాబట్టి ఒక పర్యాయం సర్టిఫికేటు యివ్వబడిన తర్వాత దాన్ని రద్దుచేసే అధికారం ఎవరికీ ఉండకూడదు. అవసరమైతే ఇతర విధాలుగా శిక్షించవచ్చును.

—మేనేజిమెంటు స్కూళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకొనేలోపుగా ఆ స్కూలులో పనిచేసే ఉపాధ్యాయులకు స్కూలును ఒప్పగించాలి.

—పెడిఖర్చులకొరకు అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే యివ్వాలి.

—లోగడ ప్రపోర్షన్ సరిగా లేదని సస్పెండుచేయబడిన ఉపాధ్యాయులను తిరిగి చేర్చుకోవాలి.

తరువాత ఆంధ్రరాష్ట్ర ప్రాధమిక ఉపాధ్యాయసంఘ ఎన్నికలుజరిగాయి. అధ్యక్షుడు: శ్రీ కె. రాజమాణిక్యాలరావుగారు; ఉపాధ్యక్షుడు: కె. వి. యస్. చింతామణి గారు; ప్రధానకార్యదర్శి: ఎ. నీలకంఠంగారు; కోశాధిపతి: ఐ. వెంకటాద్రిమయ్యగారు; సహాయకార్యదర్శులు: ఎస్. సన్యాసిరావుగారు; కె. సూర్యనారాయణగారు.

* * *

జిల్లాబోర్డు ఉపాధ్యాయుల సమావేశం

ఈ సందర్భంలోనే తూర్పుగోదావరిజిల్లా బోర్డుఉపాధ్యాయుల సమావేశం కూడా జరిగి యీ క్రింది తీర్మానాలు ఆమోదింపబడ్డాయి.

—1942 – 43 సంవత్సరపు బడ్జటులో జీతాల స్కేలు యివ్వ నిరాకరింపబడిన సెకండరీ గ్రేడ్ టీచర్లందరికీ స్కేలు ఇప్పించాలి.

—ఉపాధ్యాయుల్ని ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు ప్రయాణపు ఖర్చులు కూడా ఇవ్వాలి.

—లోయర్‌గ్రేడు ఉపాధ్యాయులు హైయర్‌గ్రేడ్ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఎలా ఉందో, అలాగే హైయర్‌గ్రేడువారు సెకండరీ గ్రేడ్ పరీక్షకు కూర్చునే అవకాశం ఉండాలి.

—ప్రావిడెంటుఫండునుంచి కొన్ని నియమిత కారణాలపైననే యిప్పుడు అప్పు ఇస్తున్నారు. అలాగాక, ఉపాధ్యాయుల కవసరమైన యేపని నిమిత్తమైననూ అప్పులు మంజూర్‌చేయాలి.

—సస్పెన్షన్లు, జుల్మానాలు, ఇంక్రిమెంటు కోతలు, రద్దుచేయబడాలి.

* * *

16—4—44 వ తేదీని చింతలపూడి తాలూకాబోర్డు టీచర్సు యూనియన్ శ్రీలింగారెడ్డిగారి అధ్యక్షతను సమావేశమై, కరువు ప్రాంతాలలో విద్యావిధానం దెబ్బతింటూన్నది కాబట్టి ఉపాధ్యాయులకు ప్రత్యేక జీతాలిచ్చి విద్యావిధానాన్ని కొనసాగించాలనీ; సెంటరు క్లాసులలో ఆధునికబోధనాపద్ధతులుగలపుస్తకాలతో లైబ్రరీని నెలకొల్పాలనీ; ఏవిద్యాశాఖలో ఉన్నా, అన్నిగ్రేడ్ల వుపాధ్యాయులకూ ఒకే స్కేలుప్రకారం జీతాలివ్వాలనీ, అధికధరల అలవెన్సు జి. ఓ. (ప్రభుత్వ ఉత్తరువు) ప్రకారం ఉపాధ్యాయులందరికీ కూడా యివ్వాలనీ — మొదలైన తీర్మానాలు గావించారు.

ఐక్యకృషి నేడి అడ్డలేదు

నెల్లూరు పట్టణ ఆహారకమిటీ చూపేమార్గం

కొద్దిరోజులక్రితం నెల్లూరులో రెండు బొగ్గుడిపోలవద్ద వందలకొద్ది జనంపోగయి, నానాయాతనపడేవారు. డిపో యజమానులు తమ ఇష్టంవచ్చిన వారికే చూచేవారుగాని, ఇతరులను లెక్కచేసేవారుకాదు. ఇక కట్టెల విషయం, నెల్లూరు జనాభా ఇంచుమించు 60 వేలు. ఊళ్లోఉన్న 60 మంది కట్టెల వర్తకులక్కూడా రెండేసిబండ్లచొప్పున తహసీల్దారు పరఫరా చేసేవారు. ఇది డిమాండుకు చాలుతుంది. అందువల్ల వందలకొద్దిప్రజలు డిపోలకు ఎగబడేవారు. ఇక అక్కడి పరిస్థితులు చెప్పనలవిగాకుండా ఉండేవి. ఆహార పదార్థాల విషయం ఇదివరకే (19-4-44 వ తేదీ సంచికలో) ప్రకటించాం. ఈ దుర్భర పరిస్థితుల్లో దేశభక్తులను కదిల్చాయి. అన్ని పక్షాలవారు ఏకమయి ఆహారకమిటీని ఏర్పరిచారు. అప్పటినుంచి పరిస్థితులు మారిపోయాయి. 6 బొగ్గుడిపోలు ఏర్పడ్డాయి. నగరాన్ని 6 భాగాలుగా విడదీసి, ఏ భాగానికా డిపోద్వారా సప్లయి చేయిస్తున్నారు. ఆహారకమిటీ వాలంటీర్లు దగ్గరుండి సప్లయి చేయిస్తున్నారు. అక్రమాలులేవు. తొక్కిసలాటలసలేలేదు. కట్టెల పంపకం విషయములో మూడుడిపోలల్లో ఆహారకమిటీవారు [illegible] కలిగింపుతున్నారు. ఆ డిపోలకు ప్రదేశాలను నిర్ణయించి, వాటిలో చీటీల పద్ధతిని అమలుజరిపారు. ప్రతి ఇంటికి సరిసమానంగా [illegible] సప్లయి చేయాలిగాని [illegible]

అధికారుల అక్రమాలనుకూడా జయప్రదంగా ఎదుర్కొంటున్నారు. కొద్దిరోజులక్రితం తహసీల్దారు, వచ్చిన కట్టెలను అమ్మించకుండా నాలుగుడిపోల్లో స్టాకు చేసిపెట్టాడు. 22 వ తేదీనుంచి కట్టెలంతా అనాలుగు డిపోలద్వారానే అమ్మించాలని అతని ఉద్దేశం. ప్రజలెంతో ఇబ్బందిపడ్డారు. 21 వ తేదీని ఆహారకమిటీవారు తహసీల్దారు దగ్గరకి రాయబారం వెళ్ళారు. నగరానికి నాలుగుడిపోలు చాలవు. 10 డిపోలైనా ఏర్పాటు చేయాలన్నారు. చాలకాలం నుంచి కట్టెలవ్యాపారం చేస్తున్న వర్తకులు న్యాయంగా ప్రవర్తిస్తున్నంతకాలం వారికి లైసెన్సు లివ్వాలని కోరారు. "అధికారం నాచేతిలోవుంది. నాయిష్టంవచ్చినట్లు చేస్తా. మీకెందుకుజోక్యం" అన్నట్లు ప్రవర్తించాడా అధికారి. వెంటనే ఆహారకమిటీ ప్రతినిధులు జిల్లాకలెక్టరుని కలుసుకున్నారు. పరిస్థితులన్నీ వివరించారు. ఆహారకమిటీ [illegible] పీరిసూచనలను ఆయన అంగీకరించారు. 10 రోజుల్లో అదనంగా 6 డిపోలు పెట్టిస్తానని కలెక్టరు చెప్పారు.

ఈ శక్తి యెక్కడిది?

ఐక్య ఆహారకమిటీ ఇలా అధికారుల అవకతవకల నెదుర్కొని ప్రజల ఇబ్బందులను తొలగిస్తూంది. దీనికి శక్తి ఎక్కడిది? ప్రజాక్షేమాన్ని కోరే పక్షాలన్నీ కలిసి ఉండడం, ప్రజల సానుభూతి సహకారాలని మారగొనడంలోనే ఈ శక్తి ఉంది. ఈ మధ్య 12 ప్రదేశాల్లో కమిటీ తరఫున సభలు జరిపారు. రేషనింగు, ధరలకంట్రోలు ఆవశ్యకత, దొంగమార్కెట్లను అరికట్టడం మొదలైన విషయాలను గురించి చెప్పారు. ఇదంతా సక్రమంగా సాగాలంటే వాలంటీర్లుకావాలన్నారు. వెంటనే 100 మంది వాలంటీర్లుగా ముందుకువచ్చారు. ముస్లింవీధులలో ఒక సభ జరిగింది. ముస్లింలు 60 మంది ఇతరులు పాల్గొన్నారు. జిల్లా ముస్లింలీగు అధ్యక్షుడైన జనాబ్ [illegible] [illegible] చేసిన కృషిని తెలియజేశారు. ఎ. అన్నాశిగారు, కాంగ్రెసు ప్రముఖులైన శ్రీ [illegible]

ముత్తరాజుగోపాలరావుగారు ఆసభలో మాట్లాడారు. "ఆకలి రాజకీయ మతవిభేదాలనులెక్కచేయదు. కాబట్టి ఆహారసమస్యను నెదుర్కొడానికి అందరూ తమ విభేదాలను మరచిపోయి ఐక్యతతో కృషి చేయాలి" అని ఈనాయకులుద్బోధించారు. కమ్యూనిస్టులు కూడా మాట్లాడారు. ఈ మూడు పార్టీలవారు ఒకే వేదికనుంచిమాట్లాడ్డం నెల్లూరులో ఇదే మొదటిసారి.

విచ్ఛిన్నకుల ఆటలు

ప్రజలనందరిని ఉత్తేజపరిచి, వారి సహకారంతో నిత్య జీవిత సమస్యలను పరిష్కరించడానికి ప్రారంభమయిన ఈ ఐక్యకృషి జమీన్ రైతు ముఠాకు వెగటయింది. దీని నెలాగయినా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. "కాంగ్రెసు పై ద్వేషం తో సేతకమ్యూనిస్టులతో కలియడం" అని తమ పత్రికద్వారా బెదరగొట్టజూశారు. వ్యక్తిగతంగా కాంగ్రెసు వాదులను కలుసుకొని దుర్బోధలు సాగించారు. ఆపాదికి లేదీ పారలేదు. ఆహారకమిటీ కమ్యూనిస్టుల సొత్తుకాదనీ, ఆహారసమస్యను పరిష్కరించడం దేశభక్తులందరి కర్తవ్యమనీ, ముగింపుచేలా ఈ ముఠాకు జవాబువచ్చింది. జమీన్ రైతు ముఠాయొక్క పాత్ర ప్రజలందరికీ వెల్లడవుతూంది. ఆహారసమస్యపై ఐక్యకృషిని విచ్ఛిన్నం చేసి [illegible] [illegible]

రైతు-కూలీ సామరస్యంద్వారా విశాల జాతీయైక్యతకు పునాదివేయాలి!

వై. వి. కృష్ణారావు

కృష్ణాజిల్లా వ్యవసాయకూలీ సంఘము 3½ సంవత్సరముల క్రిందట కొద్దిమందితో ప్రారంభమయింది. ఈనాడు అన్నికులాలకు, అన్నిమతాలకు చెందిన 16,000 వ్యవసాయ కూలీలు దానిలో సంఘటితపర్చబడ్డారు. వ్యవసాయ కూలీ తన సంఘములోచేరి, రోజు రోజుకూ చైతన్యము నొందుచున్నాడు. సాంఘికముగాను, ఆర్థికముగాను తన పరిస్థితిని చక్కబరచుకోవాలని, దేశరక్షణ చేసుకొని, దేశస్వాతంత్ర్యమును సంపాదించుకోవాలని అతనిలో తహతహ బయలుదేరింది. ఏప్రిల్ 22, 23 తేదీలలో యలమర్రులో జరిగిన 4 వ కృష్ణాజిల్లా వ్యవసాయకూలీ సభ దీనినే రుజువు చేసింది.

22 మధ్యాహ్నమునకు వివిధ తాలూకాల లోని దూరగ్రామములనుండి 150 మంది ప్రతినిధులు వచ్చారు. వీరిలో కాలినడకను వచ్చినవారు ఎక్కువమంది ఉన్నారు. కామ్రేడ్ బాపనయ్య అధ్యక్షత క్రింద సమావేశము ప్రారంభమయింది. భట్లపెనుమర్రు వ్యవసాయ కూలీ దళం 'అరుణపతాకకు జై, వేగరావోయ్ కార్మికా, వేగరావోయ్ కర్షకా' అంటూ జండా పాటను పాడారు. కామ్రేడ్ బాపనయ్య సౌహార్ద్ర ప్రతినిధులుగా వచ్చిన కామ్రేడ్సు సుందరయ్యను, గోపాలరావును ప్రతినిధులకు ఎరుకపరిచారు. తరువాత కార్యదర్శి కామ్రేడ్ శ్రీరాములు ఈక్రింది నివేదికను చదివారు.

రైతు-కూలీ సామరస్యం

"ఈనాడు జిల్లాసంఘము 200 గ్రామాలలో షుమారు 16,000 సభ్యులను కలిగియున్నది. రైతు-కూలీ సామరస్యాన్ని నిర్మించి అధిక పంటలు పండించాలన్న కర్తవ్యమును గుర్తించి, షుమారు 30 గ్రామాలలో రైతు కూలీ సామరస్యాన్ని ఏర్పరచగలిగాం. కార్తీక మాసములో కూలీలు కరువుతో బాధ పడుతుంటే, రైతులు, రైతుసంఘాల సహాయముతో జిల్లా మొత్తము మీద 30 గ్రామాలలో 722 బస్తాల ధాన్యాన్ని షుమారు 4,000 రూపాయిలను, నామ బట్టలు లేకుండా సంపాదించుకోగలిగాము. 37 గ్రామాలలో 457 యకరముల బంజరును సాగుచేసి, కరువును పోగొట్టడానికి కృషి చేసాం. కాని ఈనాడు దేశములోనున్న కరువును పోగొట్టి దేశరక్షణ చేసుకోవాలంటే, మనం మన సంఘాన్ని బలపర్చుకోవాలి." అని విశేదికను పూర్తిచేసారు.

కస్తూరిబాయి గాంధి మొదలగువారి మరణానికి సంతాపము తెలియజేయబడింది. ప్రపంచాన్నంతటినీ తమ గుప్పెటలోకి తేవాలన్న ఫాసిస్టుల ప్లానును భగ్నంచేసి మన దేశమును జర్మను దండయాత్రనుండి కాపాడిన రెడార్మీకి, 7 సంవత్సరముల నుండి జపాను ఫాసిస్టులతో యుద్ధము చేస్తూ యీనాడు అస్సాము యుద్ధములో ప్రత్యక్షముగా మన దేశరక్షణ చేయుచున్న చైనా ప్రజలకు అభివందనాలు తెలియజేయబడ్డాయి.

జాతీయ ప్రతిష్టంభన

జపాను ఫాసిస్టులు మన దేశముపై దండ దండయాత్ర చేసిన ఈ సమయములో, జాతీయనాయకులు జైళ్లలో మ్రగ్గుచున్నారు. సామ్రాజ్యవాదుల చేతగాని తనమువల్ల దేశములో కరువుకాటకాలు రోజురోజుకు ఎక్కువగుచున్నాయి. ఆర్థికవ్యవస్థ బీటలు వారు చున్నది. జపానును మన దేశమునుండి పారద్రోలడానికి, కరువునుపోగొట్టడానికి జాతీయ ప్రభుత్వ మొక్కటే మార్గము. దీనికి అన్ని పార్టీలవారు కృషి చేయాలని, కూలీలు రైతు కలిసి సామరస్యమును నిర్మించి విశాల జాతీయైక్యతకు పునాది వేయాలని రాజకీయ తీర్మానములో కోరబడిది.

రైతు-కూలీ సామరస్యానికి ప్రధానమైన కూలీ రేటుపై చేయబడిన తీర్మాన సారాంశం ఇది :

కూలి రేటుపై తీర్మానము

సంవత్సర మంతా ఒకే కూలీ రేటును నిలుపు కోవడము సాధ్యం కాజాలదు. కాబట్టి పని ఒత్తిడిని బట్టి సంవత్సరమును రెండు భాగాలుగా చేయాలి.

పని ఒత్తిడి రోజులలో (ఊడ్పులు, కోతలు, కుప్ప నూర్పుళ్లు) ధాన్యపుబస్తా యెన్ని రూపాయలమ్మితే అన్ని అణాలు కనీసపు కూలి యుండాలి. వత్తిడి రోజులలో బస్తా యెన్ని రూపాయలో అన్ని మూడు కాన్లకు తగ్గకుండా ఉండాలి. కూలీలు ఇంటి వద్ద బయలుదేరినది మొదలు చేలోనుంచి బయలుదేరేవరకు 7 గంటలు పనిచేయాలి. మధ్యాహ్న భోజనకాలము ఈ 7 గంటలలో చేరదు. కుప్ప నూర్పిళ్ళలో ఎక్కువ గంటల పనికి యెక్కువ కూలి ఇవ్వాలి.

దీనికిగాను కూలీలు ఈ క్రిందిపనులు చేయాలి.

1. ఈకూలీరేటు యెంత సబబైనదో రైతులలో ప్రచారం చేయాలి.

2. సంవత్సరము పొడుగునా ఉండవలసిన కూలీరేట్లను నిర్ణయించుకోటానికి కూలీ - రైతుల మధ్య జాయింటు సమావేశములు జరిపి రైతులతో ఒడంబడికలు చేసికోవాలి.

3. యెన్నిగంటలకు బయలుదేరి ఎన్ని గంటలవరకు పనిచేసేది ఆసమావేశములో నిర్ణయించుకోవాలి.

వ్యవసాయము మనదిగా భావించి పని చేయాలి. ఏవిధముగాపనిచేస్తే యెక్కువపంట పండించగలమో ఆలోచించి ఆపనులన్నిటిని మనము చేయాలి. ఉదాహరణకు నాటులు తెలిసిపోయేవిగా ఉండకూడదు. కట్టివేతలలో కంకులు లనలిగిపోకుండాచూడాలి. ఈ విధముగా చేయటమువల్లనే కూలీ - రైతు సామరస్యమును నిర్మింపగలుగుతాము. ఈతీర్మానముపై 13 మంది ప్రతినిధులు మాట్లాడారు.

సుందరయ్యఉపన్యాసం

చివరిలో అధ్యక్షుని కోరికపై కామ్రేడ్ సుందరయ్య జైజై ధ్వనాలమధ్య లేచి కూలీ రేటు, రైతుకూలీసామరస్యముపై 1½ గంటలు ఉపన్యసించారు. "కూలీలకున్యాయమైన కూలీ వచ్చేటట్లు చూడటం, రైతుకూలీ సామరస్యమును నిర్మించటం, రైతులు, కూలీలు అందరి సౌఖ్యముకొరకు పాటుపడటం మన తీర్మాన సారాంశం. మనం గమనించవలసిన విషయమేమంటే, కూలీలకు-రైతులకు సంవత్సరం పొడుగునా ఉండవలసిన కూలీరేటు విషయమై ఒక సమిష్టి ఒడంబడిక. రైతు ఎంత కూలి ఇవ్వడానికి వీలుంటుందో, దానినిబట్టి అంత కూలి ఇవ్వమని కూలీలు కోరవచ్చు. కూలీలకు ఎక్కువ కూలీ రావాలంటే, రైతు ఆదాయముకూడా పెరగాలి. రైతులకు-కూలీలకు మధ్య ఒడంబడికలు జరిగిన తరువాత దానిని భగ్నముకావించకూడదు.

"పాలేళ్ళు మామూలుగా కళ్లాలలో, కుప్ప కట్టలు మొదలగునవి తీసుకుంటారు. వీటివల్ల ఆ రైతు మొహమాటములో ఉండవలసి వస్తుంది. కొన్ని సమయాలలో ఇవి తీసుకోవడములో ఎక్కువని, తక్కువని రైతులు, కూలీలు తగవులాడటం జరుగుతుంది. దీనివల్ల రైతుకూలీ సామరస్యమునకు భంగము కలుగుతుంది. ఈ పురాతన సాంప్రదాయాన్ని కూలీలు వదలుకోవాలి. ఇవి లేకుండానే జీతము నిర్ణయించుకోవాలి."

23 వ తేదీ సమావేశములో ఈ క్రిందితీర్మానములు ఆమోదించబడ్డవి.

రెండవరోజు సమావేశం

సాగుకు లాయకైన బంజర్లన్ని సాగుచేసి కరువును పోగొట్టడానికి తీవ్రముగా కృషి చేయాలి. జమీందారులు బంజర్లను సాగుకు ఇవ్వ నిరాకరిస్తే ప్రభుత్వమే ఆ బంజర్లను తీసుకొని కూలీల కివ్వాలని, ఎరువులు మొదలగు సౌకర్యాలు కలిగించాలని తీర్మానించబడింది.

నిరంకుశాధికారుల అవకతవకల వల్ల కరువు నానాటికి తీవ్రమౌతోంది. పదార్థములన్నీ దొంగవర్తకుల్లకోకి పోతున్నాయి. కాబట్టి ప్రభుత్వము ధరలను కంట్రోలుచేసి రేషనింగుద్వారా అందరికీ అందేలాగు చూడాలని కోరబడింది. కార్తీకమాసములో కూలీలు కరువుబాధపడకుండా కాపాడుటకై రైతుల నుండి, ప్రతికూలీనుండి, కులపు ఉమ్మడి సొమ్ములోనుండి శాశ్వత కరువుఫండును ఏర్పాటుచేయాలని తీర్మానించబడింది.

లేబరు డిపార్టుమెంటువారు కూలీలకు నివేశనస్థలములు, నూతులు మొదలగు సౌకర్యములను ఎక్కువగా కలిగించాలని, లేబరు స్కూళ్లు ఎక్కువగా పెట్టాలని కోరబడింది.

భారతసైన్యము మన దేశమును ఏవిధముగా కాపాడుచున్నదీ తెల్పుచు తీర్మానము చేయబడ్డది. సంవత్సర జీతగాళ్లు జూన్ 1 వ తేదీ నుంచి మే 31 వరకు, పనిచేయవలసిన సంవత్సరముగా యేర్పరచుకోవాలని, జీతగాళ్ళకు 15 రోజులు జీతముపైసెలవు ఇవ్వాలని, రైతులను కోరుచు తీర్మానము ఆమోదించబడ్డది.

కూలీలలోని త్రాగుడు మొదలగు దురాచారాలను పోగొట్టుటకు పనిచేయవలసిందిగా యింకొక తీర్మానము చేయబడింది. దీనిపై మాట్లాడుచు కొందరు ప్రతినిధులు తమ తమ గ్రామాలలో కూలీలు ఈ దురాచారముల్లయే విధముగా నష్టపడినది వివరించారు.

నూతన సంవత్సరమునకు కామ్రేడ్ గుంటూరు బాపనయ్య అధ్యక్షుడుగాను, కామ్రేడ్ మెరుగు శ్రీరాములు ప్రధాన కార్యదర్శిగాను ఎన్నుకోబడ్డారు.

బహిరంగసభ

సాయంకాలము 5-30 గంటలకు ప్రతినిధుల బసనుండి 300 మందితో ఊరేగింపు బయలుదేరింది. 40 మంది బాలసంఘసభ్యులు కూడా దీనిలోకలిసారు. ఊరేగింపుకు ముందు బ్యాండుదళము, చివర యలమర్రు వ్యవసాయ కూలీ సప్పువాయిద్యము ఉన్నాయి. కొబ్బరిమట్టలతోను, ఎర్రజండాలతో అలంకరించబడ్డ బండిమీద కామ్రేడ్ సుందరయ్య, బాపనయ్య, గోపాలరావు, శ్రీరాములు కూర్చున్నారు. "కూలీ సంఘాలకూ జై" "రైతుసంఘాలకుజై", "కాంగ్రెస్ - లీగులు ఏకం కావాలి", "రైతు-కూలీ సామరస్యం కావాలి" అంటూ నినాదాలతో ఊరేగింపు యలమర్రు వీధులను పూర్తిచేసి, వల్లెల వీధులగుండా మీటింగు స్థలమునకు చేరింది.

1000 మంది కూలీ రైతుల సమక్షములో కామ్రేడ్ కాట్రగడ్డ రాజగోపాలరావు (జిల్లా రైతుసంఘ సెక్రటరీ) ఎర్రజండా నెగురవేశారు. "ఈ జండాక్రింద మనము రైతు కూలి సామరస్యాన్ని సంపాదించి, మన దేశమును ఫాసిస్టులబారినుండి కాపాడా" లంటూ జండాకు శాల్యూటు చేశారు.

బహిరంగసభకు 4,000 మందికి పైగా వచ్చారు. ఇందులో 1500 స్త్రీలు. సభను ప్రారంభిస్తూ కామ్రేడ్ కడియాల గోపాలరావు (ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ అధ్యక్షుడు) ఇలా అన్నారు. కృష్ణాజిల్లాలో కూలీ సంఘమును స్థాపించి 3½ సంవత్సరములు మాత్రమే అయిననూ ఈనాడు అన్నికులమతములకు చెందిన 16,000 సభ్యులను సంఘటిత పర్చారు. వేరువేరుగా ఉంటున్న రైతుసంఘాలు, కూలీ సంఘాలు దగ్గరకు వచ్చాయి. రైతు-కూలీ ఐక్యతకు కృషిచేసి కొంతవరకు జయప్రదమయ్యారు. బంజరులను సాగుచేసి కరువును పోగొట్టటానికి కృషిచేశారు. కాని ఈనాడు మనముందున్న కర్తవ్యాలను చూస్తే ఈ విజయాలు చాల స్వల్పమే. రైతుకూలీ సామరస్యాన్ని నిర్మించి, విశాల జాతియైక్యతకు పునాది వేయాలి, అధికోత్పత్తిచేసి కరువును పోగొట్టాలి. కాంగ్రెసు నాయకులను విడిపించుకొని మన దేశరక్షణ చేసుకోవాలి.

ఈ కర్తవ్యాలను నెరవేరుస్తారని ఆశించుచూ ఈ సభను ప్రారంభిస్తున్నామన్నారు. కామ్రేడ్ బాపనయ్య, ఎలమర్రు మహిళా సంఘమువారు బహూకరించిన ఎర్రజెండాను జిల్లాలో ఆదర్శప్రాయముగా పనిచేసిన భట్లపెనుమర్రు వ్యవసాయ కూలీ సంఘమున కిచ్చారు. తీర్మానాల సారాంశముపై మాట్లాడి తన ఉపన్యాసాన్ని ముగించారు. కామ్రేడ్ సుందరయ్య రెడార్మీ విజయాలవల్ల యూరపు ప్రజలు ఉత్తేజితులై నాజీలనుండి విముక్తి పొందడానికై ఏ విధముగా కృషి చేస్తున్నారో చెప్పారు. మనముకూడా ఫాసిస్టు జపానును ఎదిరించి పోరాడి, దానిని ఓడించుటద్వారానే స్వాతంత్ర్యము సంపాదించుకోగలమని చెప్పారు.

ఉపన్యాసాల తరువాత జిల్లా కల్చరల్ దళంవారిచే కష్టజీవి బుర్రకథ చెప్పబడింది.

ఆంధ్రలో సోవియట్ ఫిలిమ్సు ప్రదర్శన

"క్రజకిస్థాన్", "స్వాతంత్ర్య పోరాటంలో ఒకరోజు" అనే రెండు సోవియట్ చిత్రాలు బెజవాడ, గుంటూరు, తెనాలి పట్టణాల్లో ప్రజల్ని విపరీతంగా ఆకర్షించాయి. ఈ ప్రదర్శనాల ఫలితంగా మూడు చోట్ల సుమారు రు. 4,000 లు బెంగాలు నిధికి వసూలయింది.

ఈ నెల 20 వ తేదీని వీటిని ఏలూరులో ప్రదర్శించారు. సోవియట్ నేర్పుతూన్న పాఠాలను గ్రహించడానికి, బెంగాల్ సోదరులకు తోడ్పడటానికి ఈ చిత్రాలు చక్కని అవకాశాన్నిస్తున్నాయి; కాబట్టి అందరూ వచ్చి చూడవలసిందని పట్టణ ప్రముఖుల సంతకాలతో ఒక విజ్ఞప్తిని అచ్చువేసి రెండురోజులు పంచి పెట్టారు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ప్రచారం చేశారు. రు. 1,014-8-0 ల టిక్కెట్లు అమ్మారు. మొత్తం 2,114 గురు ప్రజలు ఈ చిత్రాలను చూచారు.

22 వ తేదీని రాజమండ్రిలో 1500 మంది ఈ చిత్రాలను చూచారు. వీరిలో 300 మంది స్త్రీలు. రు.574లు బెంగాలునిధికి వసూలైంది.

24 వ తేదీని రామచంద్రపురంలో వీటి ప్రదర్శనద్వారా రు. 280-8-0 వసూలయింది.

ఈ వసూళ్ళ నన్నిటిని బెంగాల్ రిలీఫ్ కమిటీకి పంపారు. ఈ చిత్రాలు "సోవియట్ మిత్రమండలి" ఉద్యమానికి చక్కని చేయూత నివ్వటమే కాకుండా బెంగాల్ సోదరుల నెదుర్కొంటున్న కరువును నివారించటానికి తోడ్పడుతున్నాయి.

బెంగాల్ నిధికి

మధిరతాలూకా ఆంధ్రమహాసభ యెన్నికలకు హాజరయిన సభ్యులు బెంగాలు నిధికి రు 10-9-0 (హాలీలు) విరాళా లిచ్చారు.

మధిర ఖమ్మంతాలూకాల ఆంధ్ర మహాసభ కార్యకర్తలు వరంగల్ జిల్లాకమిటీఎన్నికలకు బయలుదేరారు. దారిలో, రైలు బండిలో ఏడుగురు ప్రముఖుల్ని ఒక దళంగా ఏర్పరచి బెంగాలు నిధి వసూలు చేయసాగారు. పెట్టెపెట్టెకు వెళ్లి మొత్తం 7-13-0 21-15-8 (హాలీలు) వసూలు చేశారు.

వైజ్ఞానికదళంవారు

ఈమధ్యలో గుంటూరుజిల్లా బుర్రకథ దళం ఒకపెళ్ళి సందర్భంలో 22-4-44 రాత్రి "కష్టజీవి" బుర్రకథ చెప్పారు. బెంగాలు కరువునిధికి అందరూ తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. వీరు ఆనాడు ఊళ్లోవసూళ్లకుబయలు దేరేసరికి అనేకులు ఉత్సాహంతో నిధి ఇచ్చారు. రు 35-0-0 వసూలు అయింది.

ఆహారోత్పత్తికి భారతీయ సైనికుల ఉత్సాహం

బ్రిస్పాంనరిహద్దులోఉన్న 14వ భారత సైనిక దళం సంవత్సరానికి 65,000 టన్నుల కాయ కూరలు, 30,000 పౌనుల పందిమాంసం సప్లయిచేయడానికి, సన్నాహాలు జరుగుతూన్నట్లు మిలిటరీ అధికారవార్త తెలుపుతోంది. యుద్ధరంగంలో పోరాడే సైనికుల కివి పంపుతారు.

ఈస్కీము అమల్లోకివస్తే, ఇప్పటివలె ఏడాదికి 12 వేల రైల్వే వేగన్లలో కాయకూరలు రవానా చేయవవసరం ఉండదు. సామాన్లుమోసే కంచరగాడిదలకు మేతకూడా స్థానికంగానే లభిస్తుంది. కాబట్టి, యిందుకవసరమయే 5 వేల రైల్వే వేగన్లు యితర అవసరాలకు పనికివస్తాయి.

ఈస్కీముక్రింద మొత్తం 30 వేల యకరాల భూమి సాగుచేయబడుతుంది. ఇందులో ముప్పాతికవంతు భూమి యుద్ధరంగానికి అనుకొనియుంటుంది. అప్పుడే పని ప్రారంభమై, చురుకుగా కొనసాగుతోంది. త్వరలోనే ట్రాక్టర్ల సహాయంతో సైనికులు భూమిని దున్నుతారు. వీరంతా సైనికోద్యోగుల అజమాయిషీకింద పనిచేస్తారు. పందుల పెంపకంవల్ల బ్రిటిష్ సైనికులకందరికీ వారాని కొక పందిపిల్లవంతున తయారౌతుందని అంచనావేశారు. గొర్రెల పెంపకంవల్ల భారతీయ సైనికులకు వారానికి రెండు గొర్రెపిల్లలు తయారౌతాయి. సంవత్సరానికి మొత్తం 10 లక్షల గొర్రెలవంతున సప్లయి చేయబడతాయి.

సైనికోద్యోగులు, వ్యవసాయ నిపుణులు, ఏయే పంట యెక్కడ బాగా పండుతుందో సర్వేచేశారు. భూమి యుద్ధరంగానికి ఎంత దగ్గరగా ఉంటే అంత మంచిదనే ఉద్దేశంతో సాధ్యమైనంత దగ్గరలోనేఉండేటట్లుచూచారు. ఎందువల్లనంటే ఎంత తక్కువ దూరంలో పంట పండితే అంత రవానా ఖర్చు, ప్రయాస తగ్గుతుంది. ఉత్తరరంగానికి, దక్షిణరంగానికి ప్రత్యేకమైన స్కీము లున్నాయి. కాని యీ రెండు స్కీములకు సమన్వయం ఉంటుంది. దక్షిణరంగంలో పండని వస్తువులు ఉత్తరరంగలోను, ఉత్తరరంగంలో పండనివస్తువులు దక్షిణరంగంలోను ఉత్పత్తి చేయబడతాయి.

బెంగాల్ ప్రభుత్వం యొక్క తోడ్పాటుతో కంచర గాడిదలకు కావలసిన మేత కూడా 3200 యకరాల భూమిలో పెంచబడుతుంది. అక్కడికి సమీపంలో ఉన్న గ్రామాలలో పశువుల కవసరమయే గడ్డి రైతులకే మిగులుతుందన్నమాట.

ఇలాగే పాలు, వెన్న, కోడిగుడ్లు, మొదలైనవి కూడా విరివిగా లభించేటందుకు యేర్పాట్లు జరిగాయి.

ఈ విధంగా సైనికుల స్వయంకృషివల్ల ప్రజలపై భారం కొంతవరకు తగ్గుతోంది, రవానా యేర్పాట్లపై మొద్దడి ఇప్పుడున్నంత ఉండదు. సైనికులు మన దేశ సరిహద్దుల్ని కాపాడటంతోపాటు, తమ ఆహారపదార్థాలను తామే పండించుకొనుటకు పాటుపడుతున్నారు. ఐతే, రైతాంగంకూడా సైనికులకు కొరత్రివం చవలేకుండా ఆహారపదార్థాలను యెక్కువగా పండించి పంపడం అవసరం. ఇది తమ దేశభక్తియుతమైన కర్తవ్యంగా భావించాలి.

ప్రజా ప్రతినిధులతోగూడిన జాతీయ ప్రభుత్వం ఏర్పడిననాడు, రైతులే యుద్ధరంగానికి కవసరమైన పంటలను ఉత్సాహంతో పండించుతారు. ఆ విధంగా, వ్యవసాయంపై దృష్టిని కేంద్రీకరిస్తున్న సైనికుల్ని యుద్ధరంగాలకు పంపగలుగుతారు.

(1 వ పేజీ తరువాయి) సమితి చేస్తున్న పని యేమిటి ?

స్త్రీలను సంరక్షించటానికి పనిచేస్తున్న ఏకైక సంస్థ యిదొక్కటే.

రేషనింగ్ అందరికి లభ్యమయ్యేటట్లు నారీసమితి కృషిచేస్తోంది. చిటగాంగ్ మొదలైన పట్టణాలలో ఇదివరకే రేషనింగ్ వుంది. కాని రేషనింగ్ను ఇంకా విస్తరింపజేయాలంటే బలిష్టమైన నారీసమితి అవసరం.

'సత్కానియా' అనే ప్రదేశంలో నారీసమితి చేనేత పారిశ్రామిక గృహాలను నెలకొల్పి దారంవడకుట, వలలల్లుట, బట్టలు నేయుట మొదలైనవి నేర్పుతున్నారు. వీటిలోవచ్చే లాభం పనిపనిచేసే స్త్రీలు పంచుకుంటారు. 'బరామా' అనేగ్రామంలో నిస్సహాయ స్త్రీలకొక చేతిపారిశ్రామిక గృహం ప్రారంభించమని సర్కిల్ ఆఫీసరు ఒకరు 300 రూపాయల విరాళం ఇచ్చారు.

దేశభక్త సంస్థలన్నిటి సహకారంతో చిటగాంగ్లో శిశువైద్యశాల ఒకటి ఏర్పరచబడింది. అందులో నారీసమితి వర్కర్లు ముగ్గురు నర్సులుగా ఉండి పూర్తికాలం పని చేస్తున్నారు.

ఇలా కృషి చేయబడ్తే నారీసమితిలో ఉత్సాహంగా చేరుతున్నారు స్త్రీలు.

క్లిష్టమైన పోరాటం

ఇదొక క్లిష్టమైన పోరాటం. మమ్మల్ని ఎదుర్కొనే సమస్యలు చాలా ఉన్నాయి. మేం చేసేది కొద్ది ప్రయత్నమే. జిల్లాలో 2 లక్షలమంది చనిపోయారు. ఇంకా వేలకువేలు మృత్యుముఖాన పడుతున్నారు. క్షామనివారణకు పనిచేసే వర్కర్లను నైతం ప్రభుత్వం ఎంతో ప్రేమతో చూస్తూ వారిని సంరక్షిస్తున్నా, మృత్యువు వదలి పెట్టడం లేదు. మార్చి 7వ తేదిన కబిల్మూనింగ్ ఏరియాలో కామ్రేడ్ హెూలంషరీవ్ భార్యాపిల్లల్ని చూద్దామని వెళ్లాము. అతనొక డాక్ వర్కరు (ఓడ రేవులలో పనిచేసేవారు), వాళ్ళయూనియన్కి నాయకుడు. చిటగాంగ్ పైన - అంటే భారతదేశం పైన - జపాను చేసిన మొట్టమొదటి దాడిలో మరణించినప్రథమయోధుడే హెూలంషరీవ్.

కరువు రాగానే హెూలం భార్య, ఆమె ముగ్గురుకూతుళ్లూ క్షామనివారణ కేంద్రానికి తెల్లారగట్ల వెళ్లారు. కాని కొద్ది రోజుల్లోనే చేసేవారు. అందరూ తమకు చేతనైనంతవరకు ఆమెకు సాయంచేశారు. కాని మొన్నమొన్ననే కలరావల్ల ఆమె కూతుళ్లు అందరూ చనిపోయారు. దుఃఖంతో ఆమెకు మతిపోయినట్లయింది. మీ రెవరు: ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించింది. నారీసమితినుంచి వచ్చామని చెప్పాం. వినిపించుకొన్నట్లు కనబడలేదు. ఆమె ఇలా అంది: "ఇంతకుముందే మీరువచ్చివుంటే, నాకూతుళ్ళ ప్రాణం నిలిచివుండును" వాళ్ళకు తిండి పెట్టడానికి ఇంకా కొన్ని డబ్బులుంటే, ఏ మందు మాకూ కొనడానికి ఒకటో రెండో రూకలుంటే - వాళ్ళకు సహాయం చేయడానికి డాక్టర్లుంటే - నిజమే ఆపిల్లల్ని మరికొన్ని గంటలసేపు రక్షించగలిగేవాళ్ళమే.

ఇది చిటగాంగ్లో నేను చూచిన దుర్భర పరిస్థితి. ఆహారం, పాలు, మందులు కొనడానికి నారీసమితికి డబ్బుకావాలి. వస్త్ర దాన గృహాలకు పోకుండా తల్లులను, పోషరీ మణులను రక్షించడానికి చేతిపరిశ్రమశాలలను నెలకొల్పాలి. అందుకు నూలువడికే, బట్టలు నేసే కేంద్రాలను తెరవాలి. ఇందుకు నారీసమితికి ధనం అవసరం.

చిటగాంగ్ స్త్రీలను రక్షించడానికి ఇదంతా చేయాలని నారీసమితికి తీవ్రమైన కోర్కె ఉన్నా, ధనంలేక పని కుంటుపడుతోంది. చిటగాంగ్లో డబ్బున్నవాళ్ళు తమశక్తికొద్దీ సహాయం చేస్తున్నారు. కాని అది చాలదు. మీ వంతు ఏమైనా ఇచ్చి మీ కర్తవ్యం నెరవేర్చండి.

శిక్షలు

కామ్రేడ్ భావాచారి (పిఠాపురం, తూర్పుగోదావరి) యుద్ధవ్యతిరేక ప్రచారంచేశాడంటూ పెద్దాపురం డిప్యూటీ కలెక్టరు విధించిన 6 నెలల కఠినశిక్ష అప్పీలులో 4 నెలలకు తగ్గించబడింది.

★

సైనిక సన్మానము

11-4-44 న కన్నాజీ చినవెంకన్న అనే సైనికుడు శెలవుమీద స్వగ్రామమైన విశమర్రు (తాడేపల్లిగూడెం తాలూకా, ప. గోదావరి జిల్లా) వచ్చి తిరిగివెళ్ళు సందర్భములో, ఆయనకు గ్రామ యువజనసంఘమువారు టీపార్టీనిచ్చి ఏర్పాటు సన్మానము జరిపారు. కామ్రేడ్ నిశమర్తి అశ్వినీకుమారదత్తు దేశరక్షణ ఆవశ్యకతను వివరించి, గ్రామరక్షణకు గ్రామ యువకులు డ్రిల్లును ప్రథమచికిత్సను నేర్చుకోవలసినదని చెప్పారు.

పోలీసుపై కేసు

గుంటూరు లాగుడుబండ్ల కార్మిక నాయకుడు కామ్రేడ్ లక్ష్మణరావు, తనను పోలీసు కొట్టాడని కేసు పెట్టారు.

క్రిక్కిరిసిన పెద్దబజారులో లాగుడుబండి పోతూ హటాత్తుగా ప్రక్కకు తిరిగి రిక్షాను గుద్దుకున్నది. బండికీ, మనిషికీ, ఎవరికీ ఏ కించెత్తుహానీ కలుగలేదు. ప్రక్కనువ్న పోలీసు, లాగుడుబండ్ల కార్మికుల పేర్లు యివ్వమని బూతులుతిడుతూంటే అక్కడి ప్రజలు, కామ్రేడ్ లక్ష్మణరావు "ఎందుకు తిట్టడం, కావలిస్తే మేమే స్టేషనుకువచ్చిచెప్పుకుంటాం" మని స్టేషనుకు వచ్చారు. తరువాత కామ్రేడ్ లక్ష్మణరావును లాకప్చేసి పి. నాగేశ్వరరావు నెం. 877 అను పోలీసు తిట్టికొట్టాడని, గుంటూరు డిప్యూటీ మేజస్ట్రేటుగారి కోర్టులో కామ్రేడ్ లక్ష్మణరావు కేసు పెట్టాడు.

లోగడ కామ్రేడ్ లక్ష్మణరావుపై పారధి వగయిరాల పై పోలీసులు నూసెన్సు కేసు పెట్టగా డిప్యూటీ మేజస్ట్రేటుగారి కోర్టులో కేసుకొట్టివేయబడింది.

కోళ్ల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

పల్లె గ్రామాల్లో చాలమంది కోళ్ళను పెంచుతూంటారు. ఈ కోళ్ళ పెంపకంవల్ల గ్రుడ్లూ, మాంసంరూపంలో బలకరమైన అహారమూ లభిస్తోంది. అర్థికంగా లాభకరంగా ఉంచోంది. ఇంతేగాక యీరోజుల్లో కోళ్ళపెంపకంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకశ్రద్ధ తీసికోవాల్సిన అవసరం ఏర్పడింది. యుద్ధం వచ్చినతర్వాత శత్రు ప్రమాదం ఎక్కువవటం. ఈ ప్రమాదంనుంచి మనదేశాన్ని కాపాడటంకోసం చాలమంది సైనికులు మనదేశానికి రావటం, సంభవించింది. మనం కోళ్ళను ఎక్కువగా పెంచి, కోడిగుడ్లనూ, ఈకోడి మాంసాన్ని సైనికులకు సప్లయి చేయవలసివుంది.

అందుచేత కోళ్ళను పెంచటంలో శ్రద్ధ తీసికొనే స్త్రీలపైన ఎక్కువ బాధ్యత వుంది. చాలా యిళ్ళల్లో కోళ్ళను పెంచుతున్నా, మనం పెంచేపద్ధతుల్లో కొన్ని లోట్లున్నందువల్ల యీ కోళ్ళ పరిశ్రమ బాగా రాణించటంలేదు. పొందవలసిన ఫలితాన్నికూడ పొందలేక పోతున్నాము. కోళ్ళగూళ్ల విషయంలోగానీ, కోళ్ళ ఆహారవిషయంలో గానీ, ఆరోగ్యసూత్రాల ననుసరించి శ్రద్ధ తీసికోకపోవటంవల్ల, ఎంత శ్రమపడి పెంచినా ఒకొక్కసారి జబ్బులు రావటం, ఉన్నోవున్న కోళ్ళన్నీ వరసపెట్టి ఒక్కసారిగా చావటం సంభవిస్తోంది. అంచేత కోళ్ళను ఎలా పెంచాలి? ఏ ఆహారం వేయాలి? అంటువ్యాధులనుంచి కోళ్ళను ఏవిధంగా కాపాడాలి? కోళ్ళ పరిశ్రమ నభివృద్ధిపఱ్చుటకు ఏంచేయాలి? అనే విషయాలు తెలుసుకోవలెననీ, యీ పద్ధతులను స్త్రీలలో ప్రచారంచేసి కోళ్ళ పరిశ్రమను పెంపొందింపచేయాలనీ, కృష్ణాజిల్లా మహిళాసంఘంతరఫున ఎనిమిదిమందిమి ఏప్రిల్ మూడోతేదీన నందిగామతాలూకా కంచెల గ్రామంలోని కోళ్ళఫారంకు వెళ్ళాం.

అక్కడ కోళ్ళను ఏ విధంగా పెంచుతున్నారో, ఏ రకమైన అహారం వేస్తున్నారో, ఏ యే జాతులున్నాయో, ఏ జాతి ఎక్కువ గ్రుడ్లు పెడుతుందో చూచాం. ఆ అనుభవాలను పురస్కరించుకొని ప్రస్తుతం మన మవలంబించే పద్ధతుల్లో చాలమార్పులు తీసుకురావాల్సి ఉందని తెలుసుకున్నాం.

అంచేత ఒకొక్కవిషయం తీసుకొని పరిశీలిద్దాం.

కోళ్ళ గూళ్ల

ప్రస్తుతం మన గ్రామాల్లో కోళ్ళకోసం ఏర్పాటుచేయబడే గూళ్ల చాల అనారోగ్యంగా ఉంటున్నాయి. గూళ్ళలోకి గాలి జొరబడదు. దీనికితోడు కోళ్ళ మలమూత్రాలను ఆ గూటిలోనే విసర్జించటంవల్లా, వాటిని సరిగా శ్రద్ధతో బాగుచేయకపోవటంవల్లా గోమార్లు, పేలు, మొదలయినవి ఎక్కువవటం. వీటివల్ల కోళ్లకు జబ్బులురావటం జరుగుతోంది. అంచేత మనం గూళ్ళదగ్గరమంచికూడ శ్రద్ధతీసికోవాలి.

గూళ్ళలోకి గాలి బాగా వచ్చేటట్లు జల్లిడిరేకులుగానీ, తీగతో చిన్న గదులుగదులుగా అల్లిగాని కిటికీలలాగ ఏర్పాటుచేయాలి. గూటిలోపల యిసుకగానీ, వెలిబూడిదగానీ పోసి ప్రతిరోజూ ఊడ్వాలి. రెండుమూడురోజుల కొకసారి, యిసుకపోస్తే యిసుకనూ, లేకపోతే బూడిదనూ బయటకుతీసి మళ్ళీ మంచిదాన్ని పోస్తుండాలి. పోసేముందు లోపల పేడనీళ్ళను జల్లితే మరీ పరిశుభ్రంగా ఉంటుంది. కోళ్ళకు పేలుగానీ, గోమార్లుగానీ ఎక్కకుండాకూడ మనం శ్రద్ధతీసికోవాలి. రాత్రిపూట గూట్లో పడుకొన్నపుడు సామాన్యంగా కోళ్ళకు పేలు ఎక్కుతుంటాయి. అంచేత గూడు యొక్క వైశాల్యాన్నిబట్టి చిన్నచిన్నగుంటలు రెండువక్కలా త్రవ్వాలి. వీలైతే ఆ గుంటలను సిమెంటుచేయించటంకూడ మంచిదే. ఆ గుంటలో స్తంభాలుపాతి, అడ్డంగా వాసపుముక్కనుగానీ, లేక ఏదైనా కర్రగానీ వేయాలి. ఆ రెండు గుంటల్లోనూ నీళ్ళుపోయాలి. ఆ కర్రమీదే కోళ్ళు పడుకొనే అలవాటుచేయాలి. కోళ్ళకు కాళ్లుముడుచుకొని పడుకోవటం అలవాటుపడటంవల్ల, కర్రమీదకూడ పడుకొంటూనేఉంటాయి.

గుంటల్లో నీళ్ళుంటంవల్ల ఈ రకంగాచేస్తే కోళ్ళకు పేలు, గోమార్లు ఒకచోటనుంచి మరొకచోటికివచ్చి, ఎక్కటాని కవకాశం ఉండదు. కోడిరెట్టలుపడి, ఆ గుంటల్లో నీళ్ళు పాడవకుండా ఉండటంకోసం మూతలు అల్లించి వేయవచ్చు. కాని వాటిని నేలపైన అన్చకుండా, గుంటల్లోపాతిన స్తంభాలకు తగిలించాలి.

కోళ్ళకు పేలు పట్టినప్పుడు ఇన, పొగాకూ పొడిగాకొట్టి రెక్కలక్రిందపెట్టితే పూడి, చచ్చిపోతాయి. పొడిగే కుంపట్లోకూడ యీ పొడి జల్లుతుండటం మంచిది.

మంచినీళ్ళు

పగటిపూట తిరిగేటప్పుడు కోళ్ళకు మంచినీళ్ల దొరకవు. పరిశుభ్రమైన నీళ్లు పెట్టాలని శ్రద్ధతీసుకోవటం కూడా ఉండదు. అందుచేత ఏ బురదగుంటల్లోకోపోయి మురికి నీరు త్రాగుతూ వుంటాయి. దీనివల్ల కోళ్లకు అనేక జబ్బులు రావటానికి అవకాశం వుంది.

మంచినీళ్ల విషయంలో 'కంచెల కోళ్ళఫారం' లో చిన్నప్పటినుంచీ కోళ్ళకు ఒక చక్కటి పద్ధతి అలవాటుచేస్తున్నారు. కూజా నిండా నీళ్ల పోస్తారు. అడుగున వెడల్పాటి పళ్ళెంగానీ, మూకుడుగాని పెడతారు. చిన్న చెక్కమీద కూజామూతి ఆనించి వడ్డీల పెడతారు. కొద్దికొద్దిగా నీళ్ళు పళ్లెంలో పడుతుంటాయి. ఈ పద్ధతి వల్ల కోళ్లు కాళ్ళు పెట్టి నీళ్ళు కెలకటానికి అవకాశం ఉండదు. మురికి కాకుండా నీళ్ల పరిశుభ్రంగా ఉంటాయి. యీ నీళ్ళ విషయంలో ముఖ్యంగా గమనించవలసిన దేమిటంటే నీళ్లను ఎండలో పెట్టకుండా చల్లటి ప్రదేశంలో పెట్టాలి. ఎండకు వెచ్చబడ్డ నీళ్ల త్రాగితే కోళ్ళకు జబ్బుచేస్తుంది.

అహారవిషయంలో శ్రద్ధ

కోళ్ళ ఆహారవిషయంలో కూడ మనం సరైన శ్రద్ధ తీసికోవటం లేదు. వాటి యిష్టం వచ్చినట్లు తిరుగుతూ చెడుపదార్థాలను తినటం, కొత్త పంటలువచ్చే రోజుల్లో వడ్లుగానీ, ఇతర ధాన్యాలుగానీ ఎక్కువగా తింటుండటం, కోళ్లకు అలవాటైంది. దీని మూలంగా కలరా మొదలైన అంటు వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి కొత్తపంటల రోజుల్లో తగు జాగ్రత్త తీసికొని, సరైన అహారం వేస్తుండాలి. కంచెల ఫారంలో ఒకపాలు సజ్జలు, ఒకపాలు జొన్నలు, ఒకపాలు తవుడు, అర్ధపాలు మొక్కజొన్నలు, అర్ధపాలు చోళ్ల కలిపి బరకబరకగా పిసిరి ఉదయం పూటా, సాయంత్రం పూటా అహారంగా వేస్తున్నారు. దీనివల్ల మంచి పుష్టిగాను, ఆరోగ్యంగాను ఉంటున్నాయి. కోళ్ళకు యీ పిండి అహారం పెట్టేటప్పుడు నీళ్ళున్నచోట పెట్టడం మంచిది. అహారం తిన్నతర్వాత వెంటనే నీళ్ళుత్రాగుతాయి. ఆరోగ్యానికి ఇది మంచిది. కొన్నిచోట్ల పిండిలో నీళ్లకలిపి, వేయటం అలవాటుగా వుంది. ఇలా నీళ్ళు కలిపివేస్తే, కోళ్ళు తినగా మిగిలినది వృధాగా పారవేయవలసివస్తుంది. నీళ్ళుకలిపిన పిండి నిలవవుండదు. అందువల్ల పొడి అహారం వేయటమే మంచిది. కోళ్ళకు పచ్చగడ్డిగానీ, తోటకూర మొదలగు ఆకుకూరలుగానీ సగం అహారంగా వేయవచ్చు.

కోళ్ళకు జబ్బులురాకుండా ఉంటానికి వారానికొకసారి నీరుల్లివప్పు, నెలకొకసారి వెల్లుల్లి వేస్తుండాలి. వెల్లుల్లి తినకపోతే పట్టుకొని ఒకొక్కపలుకే పెడుతుండాలి. మూడుమాసాలకొకసారి విరేచనానికి ఆముదంగానీ, ఉప్పం సాల్టుగానీ (బజారులో అమ్ముతారు) వేస్తుండాలి. ఆముదం అయితే పట్టుకుపొయ్యాలి. సాల్టు అయితే నీటిలో కొద్దిగా కలిపితే, అవే త్రాగుతాయి. కలరా మొదలగు అంటు వ్యాధులురాకుండా పొటాషియం పెర్మాంగనేట్ వాడుతుండాలి. దీన్ని చాలతక్కువగా నీళ్ళలోకలిపి త్రాగించాలి. ఎక్కువగా కలిపితే నీళ్ళకు నీలిరంగు వస్తుంది. ఆరంగు నీళ్ళు విషంలాంటివి. కాబట్టి అది బహుతక్కువగానే కలపాలి, నీళ్ళకు నీలిరంగు రాకుండా చూడాలి.

పిల్లలు, పుట్టినతర్వాత ఆరేడువారాలలోపల విరేచనంలో కొద్దిగా రక్తంపడి చనిపోతుంటాయి. బాగా పరిశీలించితే మనం కనిపెట్టవచ్చు. అలాంటప్పుడు శొంఠి, బొగ్గుపొడి, జీలకర్ర, పసుపు పుండగాకొట్టి, కుంకుడుగింజంత పెట్టితే, రక్తాన్ని కట్టివేస్తుంది

గుడ్లు పెట్టేటప్పుడు తీసికోవాల్సిన జాగ్రత్తలు

గుడ్లు పెట్టేకోడికి వడ్లు వేయకూడదు. వడ్లు ఎక్కువగా తింటే కొవ్వు యెక్కువగా పెరిగి గుడ్లు తక్కువవుతాయి. ఎక్కువ గుడ్లు పెట్టేకోడికి 'షెల్‌గ్రిట్' అంటే గవ్వపొడి వేయటం మంచిది. ఎంచేతనంటే గుడ్డుపైన ఉండే పెంకులో "క్యాల్‌షియం" అనే పదార్థం ఉంటుంది. ఎక్కువ గుడ్లు పెట్టేసరికి ఈ క్యాల్షియం ఖర్చయిపోయి, తోలు గుడ్లు పెట్టుట, గుడ్లు తక్కువగా పెట్టుట జరుగుతుంది. గవ్వపొడి వేస్తే, ఖర్చయిన 'క్యాల్షియం' మళ్ళీ తయారవుతుంది.

కోళ్ళల్లో రకాలు

కంచెల ఫారంలో 5 రకాల కోళ్లున్నాయి. 1 మైనార్కాలు. 2 రోడ్‌ఐలెండ్‌రెడ్స్ 3 లెగ్‌హారెన్సు 4 జింకినీ (పందెపు కోళ్లు) 5 వైటువెండాట్.

	పుంజు, పెట్ట ఖరీదు	సంవత్సరానికి పెట్టే గుడ్లు	డజన్ గుడ్లు ఖరీదు
మైనార్కాజాతి	రు 40	200	10-0-0
లెగ్ హారన్సు	రు 35	220	8-0-0
రోడైలెండ్స్	రు 30	150	6-0-0
మనదేశవాళీకోళ్ల	రు 8	80	0-12-0

ఈ జాతులను పెంచేటప్పుడు కల్తీకాకుండాచూడాలి. ఏజాతి కాజాతి పుంజుల్నీ, పెట్టల్నీ విడదీసి వేరేగదుల్లో పెట్టాలి. ఆగదుల దగ్గర కొంత ఖాళీస్థలానికి చుట్టూ అడ్డంకట్టి, పైనతీగలతో అల్లివుంచాలి. యిలాచేస్తే ఏజాతి పెట్టలకు, ఆజాతి పుంజుల్ని ఆఖాళీస్థలంలోకి వదలవచ్చు. జాతి కలితీగాకుండా వుంటుంది.

గుడ్లు పెట్టేటప్పుడుకూడ మనం తగు జాగ్రత్తలు తీసికొంటుండాలి. కోళ్ళు సహజంగా గుడ్లు పెట్టేటప్పుడు ఎత్తుమీదకు ఎగిరి, చీకటి ప్రదేశంలోకి పోతాయి. చీకట్లో అయితే గుడ్లు త్వరగా పెడతాయి. అంచేత ఎత్తుగా ఒక అరుగుకట్టి, దానిమీద కొయ్యపెట్టెలు పెట్టిఉంచితే, గుడ్లు పెట్టటానికి వీలుగా వుంటుంది. ఆకొయ్యపెట్టెల్లోకి కోడి వెళ్ళగానే, తలుపు పడిపోయే ఏర్పాట్లున్నాయి. ఈరకంగా ఎత్తయిన ప్రదేశంలో కొయ్యపెట్టెలను ఏర్పాటుచేసి, అక్కడే గుడ్లుపెట్టే అలవాటుచేయటం మంచిది. ఇలాచేస్తే గుడ్లు ఎక్కడపెట్టిందో అని మనం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా పోతుంది. రెండోది: ఏ తట్ట క్రిందో, బుట్టక్రిందో గంటలతరబడి కోడిని వుంచవలసిన అవసరం ఉండదు.

గుడ్లు చెడకుండా నిలవవుండటానికికూడ ఒక చక్కటి పద్ధతి వుంది. ఎప్పుడన్నా గుడ్లు పొదకపెట్టినప్పుడు పగిలి చూడండి. గుడ్డుపైన మీకొక చోట్ల కన్నడుతుంది. అది గాలివుండే ప్రదేశమన్నమాట. కాబట్టి అభాగం క్రిందికి వచ్చేటట్టు గుడ్లను నిలబెట్టివుంచితే, గాలికి పత్తిడి తగలకుండా వుంటుంది. ఎక్కువకాలం నిలవవుంటాయి. అంచేత పావనగుంటల్లాగ చెక్కపలకు గుంటలు కొట్టించండి. వాటిలో గుడ్లను నిలువుగా పెట్టండి.

ఈరకంగా కోళ్ళ అహారం విషయంలోనూ, గూళ్ళ విషయంలోనూ, జబ్బులు వచ్చినసమయంలోనూ, గుడ్లు పెట్టేటప్పుడునూ సరైన జాగ్రత్తలు తీసికొంటుంటే మనం కోళ్ళ పరిశ్రమను ఎంతో అభివృద్ధి చేయవచ్చు. అనేక రకాల జాతులను వ్యాప్తిలోకి తీసుకొని రావచ్చు. కాబట్టి పైనచెప్పిన పద్ధతులను ఆచరణలో పెట్టండి. కోళ్ళను బాగా అభివృద్ధిచేయండి.

— కాట్రగడ్డ [illegible]

★ రైతులోకం

పల్నాటిసీమలో కరువు తీవ్రత

పల్నాడు తాలూకాలో 3 సంవత్సరాలుగా పంటలు పండక, రైతులు కరువు బాధతో కృశించుతూన్న విషయం పాఠకులకు తెలిసేవుంది. కూలిడబ్బులతోనైనా జీవయాత్రను గడుపుకుందామంటే, మార్కెట్లో ఆహార ధాన్యాలకు విపరీతమైనధరలు. జనవరిలో కొత్తబియ్యం బస్తా 1కి రు. 27, పాతవి రు. 31, ఉంటే ఏప్రిల్ నుండి ధరలు కొత్తబియ్యం రు. 32 లకు, పాతవి రు. 36 లకు, పెరిగాయ్. చిల్లరగా రూపాయకు 6 సోలలు మాత్రమే (కొత్తవి, పాతవి కలిసిఉన్న బియ్యం) యిస్తున్నారు.

కరువుకు అంటురోగాలు తోడయినాయి. దాచేపల్లిఫిర్కా వేమవరంలో 60 మంది, దాచేపల్లిలో 80 మంది, కారంపూడిఫిర్కా పేటసనిగండ్లలో 25 మంది, మలేరియావల్ల బాధపడ్డారు. స్ఫోటకంలో 25 మంది పిడుగురాళ్ళలోను, 15 గురు కోనంకిలోను, 10 మంది గణేశ్వరపాడులోను, 8 మంది పిల్లుట్లలోను మరణించారు.

తాలూకాలో 100 కి 80 మంది జిల, తీట, గజ్జితో బాధపడుతున్నారు.

మాచెర్లఫిర్కా అలుగురాజుపల్లెలో 90 పశువులు గాలికుంట్లవల్ల చనిపోయాయి. రచ్చమల్లెపాడులో 25, కంభంపాడులో 40, దైదలలో 15, దాచేపల్లిలో 100 - అనగా మొత్తం 270 పశువులు చనిపోయాయి.

కాబట్టి, వెంటనే ప్రభుత్వం తాలూకా పెద్దలతోకూడుకొనియున్న కరువునివారణకమిటీని గుర్తించి, దాని సహకారంతో ప్రతిఫిర్కాలోను చౌకడిపోలనేర్పాటుచేయాలనీ; చంద్రవంక, నాగులేరు మొదలైన ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకోవలసిందనీ; మైనర్ ఇరిగేషన్ చెరువులను బాగుచేయించాలనీ; బంజర్లను సాగుకు యివ్వాలనీ; వ్యాధులవల్ల బాధపడే ప్రజలకు, పశువులకు వైద్యసహాయం చేయాలనీ; వ్యవసాయ శాఖద్వారా రైతులకు అప్పు యివ్వాలనీ తాలూకా రైతుసంఘ అర్గనైజరు ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.

పెనాల్టీలను రద్దుచేయాలి

నందికొట్కూరు తాలూకాలో (కర్నూలు జిల్లా) యీ సంవత్సరం కడప - కర్నూలు కాల్వక్రింద రైతులు పచ్చిమిరప, వేరుసెనగలకు నీరు పెట్టుకున్నందుకుగాను విపరీతమైన పెనాల్టీలు విధించబడ్డాయి. ఈ విషయమై జిల్లా రైతుసంఘాధ్యక్షులైన పుల్లారెడ్డిగారు, కాంగ్రెసు ప్రముఖులైన స్వామిరెడ్డిగారు, పాతకోట ఫిర్కాలో 10 గ్రామాలు పర్యటనంచేసి, 17 వ తేదీ (ఏప్రిల్) జమాబందికి రైతుల్ని సమీకరించారు. ఆరోజున జమాబంది జరుగనందున 19 వ తేదీని 20 గ్రామాలనుండి వచ్చిన 300 మంది రైతు ప్రతినిధులతో శ్రీ స్వామిరెడ్డిగారు, శ్రీ. వెంకటరెడ్డిగారు డిప్యూటీ కలెక్టరువద్దకు [illegible] వెళ్లారు. డిప్యూటీ కలెక్టరు పచ్చిమిరపకు [illegible]

నాల్గవవంతు పెనాల్టీ తగ్గించుటకు, వేరుసెనగకు రు. 20 కంటె పైగా విధించబడిన భూములకు నాలవవంతు తగ్గించుటకు, వాగ్దానమిచ్చారు. కాని, పెనాల్టీలను పూర్తిగా రద్దుచేసి రైతుల్ని అధికాహారోత్పత్తికి ప్రోత్సహించవలసినదిగా హెచ్చరిస్తూ జిల్లా రైతు సంఘాధ్యక్షులు ప్రకటిస్తున్నారు.

గొల్లపల్లి జమీందారు అక్రమచర్య

నూజివీడు తాలూకాలో గొల్లపల్లి ఎస్టేటు జమీందారువద్ద షేక్ మౌలాసాహెబ్ అనే రైతు 17-3-42 వ తేదీని 10 యకరాల భూమిని కొనుక్కున్నాడు. ఇప్పటివరకు దాని ఫలసాయాన్ని అనుభవిస్తున్నాడు. కాని, అకస్మాత్తుగా 30-3-44 వ తేదీని జమీందారీ నౌకర్లువచ్చి, భూమిని దున్నకోకుండా ఆటంకపరిచారు. మౌలాసాహెబ్ యీవిషయం జమీందారుకు తెలియపరచగా, ఆయన భూమిని తప్పకుండా స్వాధీనపరచవలసిందే నన్నాడు ఈ అక్రమచర్యను గురించి 17-4-44 వ తేదీని జిల్లాకలెక్టరుకు తెలియజేయబడింది.

తుమ్మచెట్లను నరుకవద్దు!

కృష్ణాజిల్లా రైతుసంఘ కార్యదర్శి, జిల్లా అహారకమిటీలో మెంబరయిన కాట్రగడ్డ రాజగోపాలరావుగారిలా ప్రకటిస్తున్నారు:

4-4-44 వ తేదీని బందరులో జిల్లాకలెక్టరుగారి అధ్యక్షతక్రింద జరిగిన "కృష్ణాజిల్లా అహారకమిటీ" సమావేశంలో కట్టెలసమస్య చర్చకువచ్చింది. జిల్లాఅంతటా కట్టెలకరువు ఏర్పడ్డంవల్ల జిల్లాఅవసరాలకు సరిపడు కట్టెపుల్లలు యీ జిల్లాలోనే సప్లయి అవుతాయో, కావో తెలుసుకొని, తక్కువైనదాన్ని యితర ప్రాంతాలనుండి తెప్పించే యేర్పాట్లు చేయవచ్చుననే ఉద్దేశంతో వివరాలు తెలుసుకోవడం అవసరమని కలెక్టరుగారు తెలియజేశారు. అందుకని గవర్నమెంటు అడవులలోను ప్రైవేటు అడవులలోను, పట్టా భూముల్లోఉన్న పెద్దపెద్ద తోపులలోను, తోటలు వగైరాలలోను, ఎంతకట్టె సప్లయిఅవుతుందో లెక్కలు తయారు చేయవలసిందని గ్రామోద్యోగులకు ఉత్తరువులు పంపుతామని తెలియజేయబడింది. అంతేగాని పొలాల్లోను, పోరంబోకల్లోను, దొడ్లలోను, ఉన్న చెట్లను ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలనే ఉద్దేశంలేదని కలెక్టరుగారు స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి, వదంతులను నమ్మి, రైతులు ఉన్న చెట్లన్నింటినీ నరికివేసుకోవద్దు.

రైతాంగ కోర్కెలకై రైతు సంఘాల ఆందోళన

వ్యవసాయ పనిముట్లధరలు విపరీతంగా పెరుగుటవల్ల రైతులు చాలా యిబ్బంది పడుతున్నారు. కాబట్టి, ప్రభుత్వం వ్యవసాయ [illegible]

కర్రులు, పారలు, పలుగులు మొదలైన పనిముట్లను కంట్రోల్ రేట్లకు విరివిగా వ్యవసాయ శాఖద్వారాను, కో-ఆపరేటివ్ సంస్థలద్వారాను సప్లయి చేయించవలసిందనీ; ఎరువుల అప్పు ఫారాల రైతులకు విరివిగా సప్లయిచేయించాలనీ; ఇతర జిల్లాలనుండి కృష్ణాజిల్లాకు ఉలవలు తెప్పించి అమ్ముటకు జిల్లా రైతుసంఘానికి పెర్మిట్లు యివ్వవలసిందనీ; సకాలంలో నీరు సప్లయి కానందున రైతులు పంటలు పోతాయనే భయంతో గండ్లుకొట్టి సాగుచేసిన భూములపై రెట్టింపుశిస్తులను రద్దుచేయవలసిందనీ కోరుతూ గన్నవరం తాలూకా రైతు సంఘం (కృష్ణాజిల్లా), బెజవాడ తాలూకా రైతుసంఘం, బందరు తాలూకా రైతుసంఘం, నూజివీడు తాలూకా రైతుసంఘం, తీర్మానాలను గావించాయి. కిరసనాయిలు ప్రతిగ్రామంలోను రేషనింగ్ పద్ధతి ప్రకారం సక్రమంగా అమ్మించాలనికూడా కోరాయి. కస్తూర్‌బాయి గాంధీ, అర్. ఎస్. పండిట్ గారల మరణానికి సంతాపం తెలియజేశారు.

• • •

నర్సాపురంతాలూకా రైతుసంఘం కోడేరు బ్యాంకుకెనాల్‌ను వెంటనే బాగుచేయించవలసిందనీ; లింగనబోయినచర్లగ్రామంలో కూలీలకు సాగుకిచ్చిన 250 యకరములభూమికి నీరు సప్లయికావడానికి అక్కడఉన్న ప్రభుత్వపు బంజరుద్వారా కంపెనీ కాలువనుంచి ఒక బోదెను తవ్వుకోడానికి అనుమతినీయవలసిందనీ; ఎరువులకు అప్పుదరఖాస్తు ఫారాలు సకాలంలో విరివిగా పంచిపెట్టవలసిందనీ; కోరుతూ నర్సాపురం తాలూకా రైతు సంఘం తీర్మానించింది.

ఆత్మకూరు తాలూకా రైతుసంఘం గండికోట ప్రాజెక్టు ఇన్‌వెస్టిగేషన్‌ను త్వరగా పూర్తిచేసి ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవలసందనీ ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది. అన్నిపార్టీలు కలిసి కరువుబాధలను నిర్మూలించుటకై పనిచేయాలని హెచ్చరించింది.

వెంకటగిరి, సూళూరుపేట తాలూకాల రైతుసంఘ సాధారణ సభ్యుల సంయుక్త సమావేశంలో, జమీన్ రైతుసంఘం వారు వ్యవసాయ రైతుల యిబ్బందులను తీర్చుటకై కలిసి పని [illegible] చేయవలసిందని విజ్ఞప్తి చేశారు. [illegible]

జయింపు, యాతలూరు, మొలకలపూడి, విన్నమాల, చావలి, తాళ్ళాయపాడు చెరువులను జమీందారు మరమ్మతు చేయించేటట్లు ప్రభుత్వం శ్రద్ధతీసుకోవలసిందనీ; ఈనాం రైతులందరికీ జిరాయితీ హక్కులభించేటట్లు మద్రాసు ప్రభుత్వం 1936 వ సం॥పు అక్టును నవరించవలసిందనీ; వెంకటగిరి తాలూకా యందలి కొన్ని గ్రామాలలో అడవిజంతువులు పైర్లను నాశనంచేస్తున్నాయి కాబట్టి వాటిని వేటాడి ప్రజల తిండిని కాపాడవలసిందనీ, కోరుతూ తీర్మానాలుగావించారు. అప్పుల ఫారాలు విరివిగా అందజేయాలనీ; వ్యవసాయ పనిముట్లను కంట్రోల్‌రేట్లకు సప్లయిచేయవలసిందనీకూడ కోరబడింది.

కంభంతాలూకా రైతుసంఘం (కర్నూలు జిల్లా) తరఫున ఒకరాయబారవర్గం 24-4-44 తేదీని మార్కాపురం డిప్యూటీ కలెక్టరును కలుసుకొని, యీ క్రింది ప్రధానకోర్కెలతో ఒక మెమొరాండం యిచ్చింది.

1. ప్రతి ఫిర్కాలోను కనీసం 3 కో-ఆపరేటివ్ స్టోర్సునైనా తెరవాలి. రోడ్డు, పోస్టాఫీసు ఉన్న గ్రామాలలోనే స్టోర్సు ఉండాలను ఉత్తరువును రద్దుచేయాలి.
2. ఇప్పుడున్న స్టోర్సుకు అవి ధాన్యమును పంపకం చేయవలసిన ప్రదేశాన్ని నిర్ణయించాలి.
3. పుల్లెలచెరువు, చినగానిపల్లి, కృష్ణంశెట్టిపల్లి, గ్రామాలలోని చెరువులను వెంటనే మరమ్మతు చేయించాలి.
4. అప్పుదరఖాస్తు ఫారాలను విరివిగా సప్లయిచేయాలి.
5. వెంటనే వ్యవసాయ పనిముట్లను కంట్రోలు రేటుకు సప్లయిచేయాలి.
6. అధికాహారోత్పత్తి స్కీము క్రింద భూమిని సాగుచేసిన బోగోలు, లింగాపురం, మెహదీన్ గ్రామరైతులపై పెనాల్టీలను రద్దుచేయాలి.

> ## రైతుల పోరాట
>
> పశ్చిమగోదావరిజిల్లాలో, కోడేరుబ్యాంకు కాల్వ షుమారు 6 సంవత్సరాలనుంచి మెరకవేయుటవల్ల నీటి సప్లయిజరుగుటలేదు. ఈయేడు పంటలు చాలా నష్టపడ్డాయి. ఈయేడైనా ఆకాల్వను మరమ్మతుచేయించకపోతే, దాళవా పంట మాత్రమేగాక ప్రథమపంటకూడా దెబ్బతిని, కొన్నివేల బస్తాలధాన్యం నష్టమౌతుంది. తాలూకా రైతుసంఘం అధికాహారోత్పత్తియొక్క ప్రాధాన్యతను గుర్తించి, 20-4-44 వ తేదీని ఆచంటలో కోడేరు బ్యాంకుకాల్వ రైతులందరినీ సమీకరించింది. నర్సాపురం సబ్‌డివిజనల్ ఆఫీసరుకూడా హాజరయారు. ఈ సమావేశంలో పెద్దరైతులు, కాంగ్రెసువాదులు రైతుసంఘ వర్కర్లు, కలిసి కాల్వను బాగు చేయించుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇందుకై బాధ్యతతో పనిచేయుటకొక కమిటీని ఎన్నుకున్నారు.
>
> ఇలాగే 20-4-44 వ తేదీని జరిగిన నూజివీడుతాలూకా (కృష్ణా) రైతుసంఘ సమావేశంలో మర్రిపూడి, వల్లమాసు గ్రామాలలోని జమీందారీ చెరువులను ప్రజలే స్వయంగా మరమ్మతు చేయించుటకు తీర్మానించారు.
>
> అధికాహారోత్పత్తికై రైతులు చూపే యీ ఉత్సాహాన్ని స్థానికాధికారులు గుర్తించి, వారికి చేయూతనియ్యాలి!

ప్రజాశక్తి చందావివరాలు

సంవత్సరపు చందా	5—0—0
అర్ధసంవత్సరపు చందా	2—8—0
మూడునెలల చందా	1—4—0

యుద్ధ సమీక్ష

— రుమేనియాలో మరొక కొత్తదాడి
— అస్సాంరంగంలో శత్రుప్రమాదం తప్పిందా ?

సోవియటు యుద్ధరంగంలో గతవారం స్తబ్ధత ఏర్పడింది. చెప్పదగ్గ విశేషాలేవీ లేవని సోవియటు ప్రకటనలు తెలియజేశాయి. ఇంతవరకు నిరాఘాటంగా జైత్రయాత్ర సాగించుతూ వచ్చిన సోవియటు విజయరథానికి విఘ్నం కలిగిందని దీని భావం కాదు. మరొక మహా తీవ్ర యుద్ధానికి సన్నాహాలు చేస్తూంది సోవియటు. అందుచేతనే ఈ స్తబ్ధత.

జర్మనీ కూడ ఊరికే కూర్చోవడం లేదు. ఈసారి దెబ్బ ఎక్కడ పడుతుందో తెలిసికొందామని తహతహలాడుతోంది. నార్వావద్ద, మాస్కోవద్ద తిరుగుదాడులుసాగించి ఒకటి రెండు ప్రదేశాలను పట్టుకుంది. కాని రెడ్ ఆర్మీ తిరుగుదెబ్బకొట్టి జర్మన్లను అచ్చటి నుండి తరిమింది.

సోవియటు సైన్యాలు మరొక కొత్త దండయాత్రకు పూనుకునేలోగా ఊరికే కూర్చోలేదు. బాల్టిక్ దేశాలపై విమానదాడులు చేశాయి. క్రైమియాలో చిక్కుకున్న 80 వేల నాజీసైన్యాలు నల్లసముద్రము లోనుంచి పారిపో జూస్తూంటే, వెంటబడి హతమారుస్తున్నాయి. సోవియటు విమానాలు, నౌకలు సెబాస్తపోల్ కోసరం ఇంకా భీషణ యుద్ధం సాగిస్తూనే ఉన్నాయి.

జాసీకి దక్షిణాన సోవియటు సైన్యాలు ప్రుత్‌నదిని దాటినవని ఒక వార్త. దీనితో స్తబ్ధత బ్రద్దలయిందనవచ్చు. ఈ క్రొత్త దండయాత్ర ఆశయం ఏమిటి? బెస్సరేబియా రాజధాని కిషెనెవ్‌ను ప్రక్కగా దాటడం. నూనెగనులతో నిండిన రోమన్‌ను పట్టుకోడం. ఇది తక్షణ ఆశయం మాత్రమే. కాని సెబాస్తపోల్‌ను పూర్తిగా వశం చేసుకొన్ననాడు, డాన్యూబ్ మైదానాన్నంతా శత్రువులనుండి చెరవిడిపించడానికి సోవియటు ప్రయత్నించుతుంది. సెబాస్తపోల్ వశమవడంతో, నల్లసముద్రంలో సోవియటు నౌకలు స్వేచ్ఛగా విహరిస్తాయి. డాన్యూబ్ మైదానంలో శత్రువుల వెనుకభాగంలో కూడ సైన్యాలను దించడానికి ప్రయత్నించుతాయి. డాన్యూబ్ మైదానం అంతా రెడ్ఆర్మీ వశమవడం అంటే, విలువయైన నూనెగనులు చేజిక్కడం అన్నమాట. హిట్లరుకు ఈప్రాంతం నుండే 100 కి 45 పాళ్లు నూనె వస్తోంది.

ఒక్క డాన్యూబ్‌నేగాదు. యావత్ యూరప్‌నూ రెడార్మీ విముక్తిగావించే సుముహూర్తం దగ్గరపడింది. అందుకు వేసవిలో బ్రహ్మాండమైనయుద్ధాలు సాగించడానికి రెడార్మీ సంసిద్ధపడుతోంది. బహుశా ఈ వేసవిదండయాత్ర, అటువైపున రెండవరంగంతోపాటు ప్రారంభం కావచ్చు.

రెండవరంగ పెనుభూతం హిట్లర్ కళ్ళ యెదుట కనబడుతూంది. సోవియటు దండయాత్రసన్నాహంకూడా గుండెలదరచేస్తోంది. ఎలాగైనా రెడ్‌ఆర్మీని అరికట్టాలని ప్రయత్నించుతున్నాడు హిట్లరు.

హంగెరీ, జకోస్లొవేకియా పెనుభాగాలకు ప్రమాదం కల్గించవచ్చుననే ఉద్దేశంతో ల్వావ్‌ను ఎలాగైనా రక్షించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు. నార్వా నదీతీరాన అంత దిట్టంగా రక్షణశ్రేణులను నిర్మించడంలో కూడ అర్థమయిదే.

కాని హిట్లరు ప్రయత్నాలు ఫలించవని వేరే చెప్పనక్కర్లేదు. సోవియటు విజయాలు నాజీ ఆక్రమిత దేశాలలో ఉత్సాహాన్ని పెంపొందజేస్తున్నాయి. డెన్మార్కులో ప్రజలనేక విధ్వంసక కార్యాలు చేశారు. బల్గేరియాలో అసెంబ్లీలోకి ప్రజలు ప్రవేశించి "స్వతంత్ర బల్గేరియాకు జై" "కామ్రేడ్ స్టాలిన్‌కు జై" అంటూ ప్రదర్శనాలు గావించారు. యుగోస్లొవియాలో మార్షల్‌టిటో రోజురోజుకు విజయాలను సాధించుతున్నాడు.

తటస్థరాజ్యాల వైఖరి

తాము తటస్థరాజ్యాలంటూ చెప్పుకొని, కొన్ని దేశాలుఅక్షరాజ్యాలకు సహాయం చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా స్పెయిన్‌చెప్పదగ్గది. ఇటీవల సోవియటు యుద్ధరంగంలో స్పానిష్‌సైనికు లెవరూలేరంటూ ఫ్రాంకో ప్రకటించాడు. కాని ఇలాంటిప్రకటనలకిది మొదటిసారి కాదు. మిత్రరాజ్యాల విజయం సమీపిస్తున్న ఈరోజుల్లో తన "తటస్థత"ను ఋజువు చేసుకోడానికి ప్రయత్నించే ఫ్రాంకోను సోవియటు సహించదు. "వార్ అండ్ వర్కింగ్‌క్లాసు" పత్రిక ఈ విషయం స్పష్టంచేసింది.

ఇంతేగాదు. స్వీడెన్ జర్మనీకి కొన్ని యంత్రసామగ్రులను సప్లయిచేస్తోంది. దానికి బ్రిటన్, అమెరికా, సోవియటులు అసమ్మతిని తెలియజేశాయి. కాని స్వీడెన్ పంపిన సమాధానం సంతృప్తికరంగాలేదు. పైగా, స్వీడెన్ తన రైలుమార్గాలను జర్మనీ ఉపయోగించుకోడానికి అంగీకరించింది. ఫిన్లండుకు జర్మను సైన్యాలు ఈరైలుమార్గాలగుండా పోయాయి. ఈ విషయం స్పష్టపరుస్తూ సోవియటు, స్వీడనును హెచ్చరించింది.

పసిఫిక్‌లో

న్యూగినీలో హాలాండియాలో మిత్రసైన్యాలు దిగాయి. ఇంతేగాదు. మదాంగ్ అనే రేవుపట్టణాన్ని పట్టుకొన్నాయి. ఉత్తర తీరాన్న శత్రువులను తుడిచిపెడుతున్నాయి. దీని ఫలితంగా, వేవాక్‌లోని శత్రు విమాన కేంద్రం నిరుపయోగమవుతుంది.

అస్సాం రంగంలో

అస్సాంరంగంలో మనసైన్యాలు కొన్ని స్థానిక విజయాలను సాధించినా, శత్రుప్రమాదం ఏమాత్రం తగ్గలేదు. కొహిమా—దిమాపూర్ రోడ్డుపై శత్రువులను తుడిచిపెట్టినా, తిరిగిశత్రువు అరోడ్డుపైనే పొరబడే ప్రమాదం తప్పిపోలేదు. ఇదివరకు ఇంఫాల్‌కు 6 మైళ్లలోకి వచ్చిన జపానుసైన్యాలను మన సేనలు తరిమివేశాయి. ఇంఫాల్‌కు ఉత్తరాన్న 20 మైళ్ళవరకు, ఇంఫాల్‌కు ఈశాన్యంగా ఉఖ్రుల్‌రోడ్డుమీద30 మైళ్లవరకూ, శత్రువును తరిమివేశాయి.

కాని ఇంఫాల్‌కుపశ్చిమ, దక్షిణ, ఆగ్నేయ, దిశలలో ప్రమాదం అలాగే వుంది. ఇంఫాలుకు ఆగ్నేయంగా బిషెన్‌పూర్ రంగంలో శత్రుప్రమాదం అధికంగా వుంది. బిషెన్‌పూరుకు దక్షిణాన 8 మైళ్ళలోకి శత్రువు రాగల్గడమే గాక, బిషెన్‌పూర్ - సిల్‌చార్ మార్గంలో రెండు చోట్ల గండికొట్టాడు. ఈ విధంగా శత్రువు ఇంఫాల్‌ను పశ్చిమదిశ నుండి చుట్టివేయాలని ప్రయత్నించుతున్నాడు. ఈ ప్రదేశంలో త్వరలోనే మరింత భీకరయుద్ధాలు జరుగవచ్చు.

ఎందువల్లనంటే, మే 10 వ తేదీనుండి ఈ ప్రాంతాలలో వర్షం ప్రారంభించుతుంది. మధ్యకాలంలో ఒక పదిరోజులపాటు తెరపి ఇచ్చినా, మే 20 వ తేదీనుండి వర్షాకాలం ప్రారంభించుతుందిక్కడ. అందుచే వర్షాకాలం లోగానే ఇంఫాల్‌ను పట్టుకొన ప్రయత్నించుతాడు శత్రువు.

వర్షాకాలం రావడం మనకే అనుకూలం, శత్రువుకు ప్రతికూలం అని తలచడం పొరబాటు. జపానుకు టిడ్డిం - టాము - సిట్టాంగ్ మొదలగు రోడ్లున్నాయి. అక్కడనుండి సప్లయిలు తెచ్చుకోగలడు వర్షాకాలం వస్తే మన సేనలు, హూకాంగ్ లోయలోని చైనా, అమెరికా సేనలకు విమానాలద్వారా సప్లయి లందచేయడం, చింద్విన్ ప్రాంతాలలో శత్రు రహదారులను నాశనం చేయడానికి పంపబడిన సేనలకు విమానాల ద్వారా సహాయం చేయడం అసంభవ మవుతుంది.

అందుచే జపాను ప్రమాదాన్ని తగ్గించి చెప్పడంతప్పు. కానిఅంతమాత్రానగుండెబెదరవలసిన పనిలేదు. ఐతే నిరంకుశ ప్రభుత్వం ఉపేక్షాభావంతోనే ఉంది. ఉదాహరణకు, బెంగాలుగవర్నరు పత్రికాప్రతినిధులకుచెప్పిన జవాబే నిదర్శనం. బెంగాలు కేమీ ప్రమాదం లేదన్నాడు. ఒక్క మిలిటరీ బలంతో ఆత్మసంతృప్తి పడుతున్న ఈనిరంకుశోద్యోగులు, జపానునెదిరించడానికి ప్రజల నుత్సాహపరిచే జాతీయ నాయకులను ఇంకా జైళ్ళలోనే ఉంచుతున్నారు. జపాను తోకముడిచి వెనుదిరిగి పరుగెత్తేటట్లు చేయాల్సిన కర్తవ్యం మనది. ప్రజలలో జపాను ప్రతికూల చైతన్యము రేకెత్తించి, ఐక్యమై ముందడుగిడవలసిన బాధ్యత కాంగ్రెస్ - లీగ్ దేశభక్తులపై ఉంది.

— తుమ్మల వెంకటరామయ్య,
30—4—44.

సత్తెనపల్లి తాలూకా ఆహారకమిటీ సూచనలు

పై సంఘ కార్యవర్గం రైతు సంఘ ఆఫీసులో కామ్రేడ్ లక్ష్మయ్య అధ్యక్షతన సమావేశమయింది. తాలూకాపరిస్థితినిగురించి పరిష్కార మార్గములను యీ క్రింది విధముగా సూచిస్తు తీర్మానాలు చేశారు.

1. తాలూకాలో ఈ సంవత్సరపు పునాస, పైరుపంటలు కలిపి మొత్తంగా చూస్తే ప్రజలకు తిరిగి పంట వచ్చువరకు ధాన్యంచాలదు. గత 5 సంవత్సరముల సరాసరి పంటతో పోలిస్తే మార్పులేదు. ఫిర్కాలవారిగా తీసుకుంటే అచ్చంపేట, బెల్లంకొండలలో 50% మిగతా 3 ఫిర్కాలలో 25% తరుగు. తాలూకా మొత్తంగా 35% పంట తరుగు. చెరువుల క్రింది మాగాణి మాత్రం పండినది. బంజరు సాగు పంట శూన్యం. కనుక తాలూకాలో ధాన్యం తరుగుఅని యీ కమిటీ అభిప్రాయపడుచున్నది. మామూలు రోజులలో నైజాము, కృష్ణాజిల్లా డెల్టా తాలూకాలమండి జొన్నలు, బియ్యం వస్తుండేవి. యిటీవల ఆపరిస్థితులు పోయినందున పైప్రదేశములనుండి దొంగ వ్యాపారము సాగుచున్నది.

2. యీ పరిస్థితులనుండి బయటపడుటకు వెంటనే ప్రభుత్వం బెల్లకొండ, దొడ్లేరు, అచ్చంపేట కేంద్రాలలో చౌకడిపోలు నేర్పర్చాలి. దీనికితోడు ఫిరంగిపురంలోకూడా మరొక డిపోను పెట్టించాలి. సత్తెనపల్లిలో యిదివరకున్న డిపోను పనిచేయించాలి.

3. తరుగుధాన్యాన్ని తెప్పించి ప్రభుత్వ కంట్రోలు ధరలకు అమ్ముటకు లైసెన్సుదారు లేని గ్రామంలో ఆహారకమిటీలకు లైసెన్సు లివ్వాలి.

4. కొన్ని మైనరు ఇర్రిగేషన్ చెరువులను మరమ్మతు చేసినా, యింకా లోతు తవ్వటం వగైరాలు చేయించాలని వుంది. కొత్తగా భృగుబండ స్కీమును త్వరలో ప్రారంభించాలి. క్రోసూరు రైతులకు వెంటనే యినుకవాగుకు డాము కట్టుకొనుటకు అనుమతి నివ్వాలి. పై రెంటివలన 2 వేల యకరములు సాగు కాగలదు.

5. యీ తాలూకాలో అపారంగా వున్న ఫారెస్టు బంజర్లను కూరగాయలు పండించుటకివ్వాలి. ఏతపు బావులను మోటబావులుగా మార్చిన, 5 పంతులు ఎక్కువ నీటి వేద్యము కాగలదు. గనుక అవసరమైన పెట్టుబడిని ప్రభుత్వం యివ్వాలి.

6. కొద్దికాలంలో పండే విత్తనాలను తెప్పించి,వ్యవసాయశాఖవారు విరివిగా సప్లయి చేయాలి. ఎరువులు పొలాలకు తోలు తరుణం మించుతున్నను దిమాన్‌స్ట్రేటర్లు అప్పుదరఖాస్తు ఫారములు యివ్వుటలేదు. కనుక వెంటనే ఫారాలు యిప్పించాలి. వ్యవసాయ పనిముట్లు 3 నెలల నుండి వస్తవని రాలేదు. వెంటనే కంట్రోలు రేటుకు యిప్పించాలి.

జూట్ మిల్లుయజమాని దురాగతం

యుద్ధ అవసరాలలో గోతాల ఉత్పత్తి ఒకటి. దేశం ఫాసిస్టు దండయాత్రకు గురియైన ఈ సమయంలో, బాంబులదాడినుండి, ఫాసిస్టు దండయాత్రనుండి రక్షించుకోవలసిన ఈ సమయంలో, గోతాల ఉత్పత్తికి మరీ ప్రాముఖ్యతఉంది. ఇంతేగాదు, ఫాసిస్టు రాక్షసుల నెదిరించి హతమార్చుచున్న చైనా రష్యాలకూడ మనదేశంలో గోనెసంచులకు ఆర్డరిచ్చినయి.

ఇలాంటి సమయంలో గోతాల ఉత్పత్తి ఎలాంటి ప్రాముఖ్యమైనదో, దేశభక్తిపూరితమైన కార్యమో కూలీలు గ్రహించి తమవంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు. కాని యజమానులు పెట్టే ప్రతిబంధకాలవల్ల, చేసే నిరంకుశచర్యలవల్ల ఉత్పత్తి కుంటుబడిపోతోంది.

గుంటూరు జూట్‌మిల్లు యజమాని దురాగతం చూడండి. "వారాని కొకరోజు సెలవు కావాలి, కూలి పెంచాలి" అని పర్కషాపు కూలీలు కోరడం నేరమయిందట! శ్రీనివాసన్ అనే కూలీని పిలిపించి బూతులుతిట్టి కొట్టి పనిలోనుంచి తొలగించాడు. ఇంతేగాదు. మరి ముగ్గురిపై చోరీకేసులుపెట్టి వారిని వెళ్ళగొట్టాడు.

వెట్టిచాకిరి చేయ నిరాకరించినందుకు, 25 ఏండ్లనుండి తనకు సేవచేసే అల్లీసాహెబ్ ముఠానంతా పనినుండి తొలగించాడు. ఆముఠాలోని ఒకకూలీని పిలిపించి, కసిదీర తన్ని 12 గంటలసేపు ఒకగదిలో బంధించాడు.

ఇంతటితో ఈ దురంతాలు ఆగలేదు. మగ్గాల కూలీలను రాత్రి ఒకగంట అదనంగా 3 రోజులు చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. కాని వారంరోజులు గడిచినా, ఆ ఆజ్ఞ అలాగే వుంది. అందుచే 24-4-44 న పనిలోకి వెళ్ళడం మానారు మగ్గాలకూలీలు. అంతటితో యజమాని మండిపడి, లేగల పేరయ్య అనే కూలీనిరప్పించి, చేతులు వెనక్కు విరిచికట్టి కర్రతీసుకొని వళ్ళంతా కదుములు కట్టేటట్లు బాదాడు. పైగా ఎండలో పడవేసి రెండుగంటలుంచాడు. ఈ దురాగతానికి సహించలేక కూలీలంతా పుద్రిక్తులై 25-4-44 న పనిమానివేశారు.

ఈ యజమాని నిరంకుశ చర్యలు దేశక్షేమానికి, ప్రజాక్షేమానికి, భంగకరం. ప్రజలు, ప్రభుత్వము జోక్యము కల్గించుకొని యజమాని తన క్రూరప్రవర్తనను మార్చుకొనేటట్లు చేయాలి. దేశరక్షణ కవసరమైన గోతాల ఉత్పత్తి కుంటుపడకుండా చూడాలి.

కూలీలు రెచ్చిపోగూడదు. పని సాగించుతూనే దేశానికత్యవసరమైన గోతాలు తయారుచేస్తూనే, ఉమ్మడిగా ఒక్క బాటన నిలిచి సంఘబలంతో తమ కోర్కెలను నెరవేర్చుకోవాలి.

జూట్‌మిల్ కార్మికసంఘం కోరిన యీ క్రింది కోర్కెలను ఇప్పించేటట్లు ప్రజలంతా ఆందోళనచేయాలి.

1. కొట్టబడిన కూలీకి పరిహారం ఇవ్వాలి.

2. తొలగించబడిన కూలీలను తిరిగి పనిలో చేర్చుకోవాలి.

3. అదనపుపనికి చట్ట ప్రకారం అదనపు కూలి యివ్వాలి.

4. అకస్మాత్తుగా పనిఆగితే, ఆగిపోయిన కాలానికి గూడ కూలి యివ్వాలి.

5. చౌకఅంగడిని వెంటనే పెట్టాలి; బియ్యం, కిరసనాయిలు వగైరా కంట్రోలు ధరలకు సప్లయిచేయాలి.

6. తిట్టుట, కొట్టుట, ఖైదు చేయుట పోవాలి.

ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్

విరాళాలకు విజ్ఞప్తి

శ్రీయుతులు వి. చక్కరై చెట్టి, కె. వెంకటస్వామినాయుడు, శ్రీమతి రాధాబాయి సుబ్బరాయన్, డాక్టర్ పి. ఆర్. కె. శర్మగార్లు ఈ క్రింది విజ్ఞప్తి చేస్తున్నారు:—

బ్రిటిష్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెసుఅధ్వర్యాన ప్రపంచ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ జూన్ 5 వ తేదీని లండన్‌లో సమావేశంఅవుతుంది. వివిధ దేశాలనుండి కార్మిక సంఘాలవారి నిజమైన ప్రతినిధులు సమావేశానికి హాజరవుతారు.

అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ తరపున శ్రీ యన్. యం. జోషి, శ్రీ యస్. ఏ. డాంగే (అఖిలభారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు) సమావేశానికి హాజరవుతారు. వీరిని భారతప్రభుత్వం నియమించలేదు. కాని, వీరే భారతప్రజల తరపున మాట్లాడగలరు. భారతదేశంలోని నిజపరిస్థితిని ఇంగ్లండుప్రజలకు విశదపరచగలరు.

ఈ యుద్ధకాలంలో ప్రయాణం అమిత వ్యయాలతోకూడి వుంది. వీరికి భారతప్రభుత్వం సహాయం చెయ్యదు. వారు సమావేశానికి హాజరవాలంటే ఈదేశంలో ట్రేడ్‌యూనియన్‌ల పైనా, ప్రజలపైనా, ఆధారపడాలి.

అందువల్ల ఈ ఖర్చులకై అంతా ధారాళంగా విరాళాలు ఇవ్వవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. విరాళాలను టి. ఆర్. గణేశన్, మద్రాసురాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తాత్కాలిక కార్యదర్శి, పరాక్ అలీ హౌస్, బ్రాడ్వే మద్రాసుకు పంప ప్రార్థన.

బెజవాడలో కట్టెలకరువు

పట్టణ ఆహారకమిటీకొక విజయం

మార్చి 20 వ తేదీని ప్రారంభమైన కట్టెలకరువు ఈనాటికి పరిష్కరించబడింది. అన్ని డిపోలలోను కంట్రోలు రేటుకు (సలకు 0-15-0) పుష్కలంగా వరుకు సప్లయి అవుతోంది.

ఈ మార్పు యెలా వచ్చింది?

పట్టణ ఆహారకమిటీ అన్నివర్గాలవారుల్ని సమీకరించి, అడితీదారులకు కూడా నష్టం కలుగని విధంగా కంట్రోలు రేటును నిర్ణయించవలసిందని ఆందోళన చేసింది. తన స్వంత డిపోలద్వారా పట్టణమందలి 10 వ భాగానికి కంట్రోలు రేటుకు కట్టెల నమ్మింది. కొన్ని ప్రాంతాలకు బండ్లద్వారా సప్లయి చేశారు.

దీనితో అడితీదారులకు కంగారు పుట్టింది. ప్రజల్ని బాధలకు గురిచేసి, యింకా ఎక్కువ ధరను సంపాదించుకోవాలని చూచిన అడితీదారులకు ఆహారకమిటీ కృషి కంటకంగా తోచింది. ఆహారకమిటీ పెట్టిన డిపోలు చట్టవిరుద్ధమైనవనీ, అధికారులకు రిపోర్టు చేస్తామనీ బెదరించారు. పోలీసులకు రిపోర్టులు కూడా యిచ్చారు.

కాని ప్రజాబలం ఆహారకమిటీ వెనుక ఉన్నది గనుక వీరి కుతంత్రాలేవీ సాగలేదు. స్థానికాధికారులు కూడా అడితీయజమానుల ఆటలు సరికట్టుటకై ఒక ఉత్తరువు జారీచేశారు. దాని ప్రకారం, అన్నిడిపోలలోను ఏప్రిల్ 20 వ తేదీనాటికి కట్టెలు లేకపోతే లైసెన్సులు రద్దుచేయబడతాయి.

వెంటనే కట్టెల డిపోలన్నీ తెరువబడ్డాయి. ఈ విధంగా పట్టణ ఆహారకమిటీ గావించిన ఆందోళనవల్ల, నిర్మాణయుక్తమైన పనివల్ల యిటు నిలవవ్యాపారస్తుల్ని లొంగతీయగలిగారు; అటు స్థానికోద్యోగులపై ఒత్తిడి తీసుకురాగలిగారు.

ఆంధ్రరాష్ట్ర షాప్ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం

ఆంధ్రరాష్ట్ర షాప్ ఎంప్లాయీస్ యూనియన్ తృతీయ సమావేశం 22—4—44 న గుంటూరులో జరిగింది. శ్రీ మోపిదేవి శ్రీరామమూర్తిగారు అధ్యక్షత వహించారు. వివిధప్రదేశాలనుండి 20 మంది ప్రతినిధులు, రాష్ట్రట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షులు సి. వి. కె. రావుగారు, హాజరైరి.

ఈ సమావేశంలో గావించిన ముఖ్యమైన తీర్మానాలు ఇవి:—

— మద్రాసు ప్రభుత్వం ప్యాసుచేసిన వారానికి ఒకదినం శెలవు చట్టాన్ని వెంటనే అమలులో పెట్టాలనీ; కేంద్రప్రభుత్వం ప్యాసు చేసిన షాపులసిబ్బంది ... మనరాష్ట్రంలో కూడ అమలు పరచాలని ఈ యూనియన్ వారు కోరుచున్నారు.

— రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కౌన్సిల్, ట్రేడ్‌యూనియన్ ... సవరణలను బలపరుస్తూ చట్టమును త్వరలో చేయవలసినదిగా ఈ యూనియన్‌వారు కోరుచున్నారు.

— మద్రాసు ప్రభుత్వంవారు నిర్ణయించిన బోనస్‌నష్టం తీసివేసి, రు. 10-0-0 మొదలు నిర్ణయించిన కరవుభత్యమును షాప్ ఎంప్లాయీస్‌కు యజమానులు ఇచ్చునట్లు చేయవలసిందిగా ప్రభుత్వంవారిని ఈ యూనియన్ వారు కోరుతున్నారు.

ఆంధ్రరాష్ట్రంలో గుమస్తాల స్థితిగతులను తెలియజేస్తూ మెమొరాండం తయారు చేయడానికి ఒకకమిటీని ఏర్పరచుటకును; గాంధీజీ మొదలగు జాతీయనాయకుల విడుదల కోరుతూను; ఆహారపదార్థాలకు కంట్రోలు - రేషనింగు ఏర్పరచవలెనని కోరుతూను మరి కొన్ని తీర్మానాలు గావించబడినాయి.

నూతన సంవత్సరానికి కొప్పురావూరి సత్యనారాయణగారిని అధ్యక్షులుగను, ... వరపు సుబ్బారావుగారిని కార్యదర్శిగాను ఎన్నుకొన్నారు. మరికొందరితో కార్యవర్గం ఏర్పడింది.

క్షమార్పణ

గతసంచికలో "కొత్తగూడెం బొగ్గుగనులలో దారుణ పరిస్థితులు" అనే శీర్షికక్రింద వ్రాయబడిన వ్యాసంలో ప్రమాదకరమైన పొరబాటు ఒకటి వచ్చింది. "ఉత్పత్తి కుంటుపడుతోంది" అనే సబ్‌హెడ్డింగ్ క్రింద యిలా వ్రాయబడితుంది: "1943 వ సం॥లో మొత్తం 1600 టన్నులు ఉత్పత్తి చేయబడింది. 1944 మార్చిచివరకు 300 టన్నులు తయారైంది. అనగా 1944 వ సంవత్సరానికి 1200 టన్నులు మాత్రమే తయారౌతుందన్నమాట.

దీనిస్థానే ఈ క్రింది వాక్యాలు ఉండాలి: "1943 వ సం॥లో రోజుకు సగటున 1600 ... టన్నులు ఉత్పత్తి చేయబడింది. 1944 లో ... 1944 వ సంవత్సరానికంతకూ రోజుకు సగటున 1900 టన్నులవరకు మాత్రమే తయారౌతుందన్నమాట."

1941, 42 సంవత్సరాలలో రోజుకు సగటున 3000 టన్నులు ఉత్పత్తి అయితే, 1943 లో ఉత్పత్తి 1600 మాత్రమే. తరువాత, జనవరి 1944 మొదలు కార్మికులకు 100 కి 50 చొప్పున అదనంగా యిచ్చిన జీతాలవల్ల, కొన్ని చౌకడిపోలవల్ల, ఉత్పత్తి కొద్దిగా హెచ్చింది (రోజుకు సగటున 1600 నుండి 1900 కు). కాని, 1942 వరకు ఉన్న ఉత్పత్తితో పోల్చిచూస్తే (రోజుకు సగటున 3000 టన్నులు), యీ హెచ్చుదల మాత్రమూ చాలదు."

పై పొరబాటుకు పాఠకులు క్షమించాలని ... మార్చి ఆఖరువరకు అయిన ఉత్పత్తిచూస్తే ... కోరుతున్నాం.

డ్నీస్టర్ నది యుద్ధగాథ

[డాన్, డొనెట్జ్, డ్నీపర్, బుగ్, డ్నీస్టర్, ప్రుత్, సెరెత్—ఈ మహానదులు సోవియట్ విజయపథంలో వెనుక విడిచిపోయిన మైలురాళ్ళు. ఒక్కొక్క నదిని దాటినప్పుడు సోవియట్ మహాయుద్ధంలో ఒక్కొక్క మహోజ్జ్వల ఘట్టం. ప్రపంచ మిలటరీశాస్త్రజ్ఞుల కొనియాడారు. వీటిలో డ్నీస్టర్ ఘట్టం గురించి బి. పోలివాయ్ అనే సోవియట్ మిలటరీ వ్యాఖ్యాత ఇలా రాస్తున్నాడు.]

మార్చి నెల ఒకనాటి ఉదయం మంచు కురుస్తోంది. డ్నీస్టర్ మహాయుద్ధం ప్రారంభించవలసిన ముహూర్తం వచ్చింది. జ్వెని గోరోడ్కాకు దక్షిణరంగంలో రెండుచోట్ల భూమి, ఆకాశం బద్దలయ్యేలా ఫిరంగులు గర్జించసాగాయి. జర్మన్ రక్షణ శ్రేణిలో మార్షల్ కోనెవ్ సేనలు పెద్ద గండికొట్టాయి.

నాంది

నిజానికి డ్నీస్టర్ మహాయుద్ధం కార్సున్ రంగం (జనరల్ వాటుటిన్, మార్షల్ కోనెవ్ సేనల అదుపులో చిక్కుకొని 10 జర్మన్ డివిజన్లు నాశనమయిన రంగం) లోనే ప్రారంభమయిందనాలి. మార్షల్ స్టాలిన్ ఈ కార్సున్ యుద్ధాన్ని "రెండవ స్టాలిన్‌గ్రాడ్" అని పేర్కొనడంలోనే దీని ప్రాధాన్యత స్పష్టమవుతోంది. 'స్టాలిన్‌గ్రాడ్' లాగానే కార్సున్ విజయం నాజీల మిలిటరీ నిర్మాణాన్ని పునాదుల్తో కదిల్చివేసింది. ప్రతి జర్మన్ సైనికుడికి, సైన్యాధ్యక్షునికి 'స్టాలిన్‌గ్రాడ్' లాగానే 'కార్సున్' ఒక సింహస్వప్నమయింది. 'రెడార్మీ అశ్వికదళం' అన్న మాటెత్తితే చాలు గజగజలాడే స్థితికి ఈ నాజీ కిరాతుల్ని తీసుకవచ్చింది. నాజీ సేనల మనోనిబ్బరానికి సమ్మెటపెట్టు పెట్టింది. డ్నీస్టర్ విజయానికి, రుమేనియా సరిహద్దు వరకు రెడార్మీ చేరుకోవడానికి, కార్సున్ విజయం దారితీసింది.

జర్మన్ల భ్రమ

మార్చినెలలో, ఆనాటి ఉదయం సోవియట్ ఫిరంగులు గర్జించేసరికి జర్మనీ ఏ స్థితిలోఉంది? బలవత్తరమైన రక్షణశ్రేణిని నిర్మించుకున్నారు. ఈ రక్షణశ్రేణికన్నా వీరికెక్కువ ధైర్యాన్నిచ్చింది మంచుకరిగి ఏర్పడిన బురద. ఆ రోజుల్లో అక్కడ ఎటు చూచినా మోకాలిబంటి బురదే. ఒక జర్మన్ సైనికుడు ఇటలీ రంగంలోని తన స్నేహితుడికి ఇలా రాశాడు. "ఇక్కడ బురదను గురించి చెప్పతరంకాదు. అడుగు పెడితేచాలు మోకాలి లోతుకు కూరుకుపోతాం. అయినా ఈ బురదని మేము పూజిస్తున్నాం. ఆల్ప్స్ పర్వతాలకన్నా ఈ బురదే మమ్మల్ని రష్యన్ వారినుండి భద్రంగా కాపాడగలదు" ఈ బురద వెనుక నిరపాయంగా ఉండగలమనుకున్నారు జర్మన్లు.

కాని జర్మన్లు పొరబడ్డారు. అన్ని ఆటంకాలను గడచిరాగల రెడార్మీశక్తిని తప్పు అంచనా వేశారు. జర్మన్ల రక్షణశ్రేణిలో గండికొట్టి, అంతులేని ఆ బురదనేలమీదుగా అపారశక్యంకాని వడితో ముందుకు సాగింది రెడార్మీ. ఏమి చేయాలో ఆలోచించడానికయినా జర్మన్లకు వ్యవధి చిక్కలేదు. మిలిటరీ సామగ్రితో నిండిన రైలుపెట్టెలు, వందలకొద్దీ ఫిరంగులు, వాయుశకటాలు, టాంకులు - అన్నిరకాల ఆయుధసామగ్రిని జర్మన్లు చిందరవందరగా విడిచిపెట్టి కాళ్ళకు బుద్ధిచెప్పారు. ఒక స్టేషన్‌లో వందలకొలది పెద్దరకం టాంకులు రెడార్మీని ఎదుర్కొనడానికా అన్నట్లు అమర్చబడి ఉన్నాయి. కాని, ఒక్కటికూడా అయినా పేల్చవలసిన అవసరం లేకుండానే ఇవన్నీ సోవియట్ సైనికుల వశమయ్యాయి. అంటే, సోవియట్ సేనల దాడి జర్మన్ల నెంత హఠాత్తుగా ముంచెత్తిందో బోధపడుతుంది.

ఇంత ఉరవడితో సాగిన సోవియట్ విజృంభణ ఉమాన్ విజయాన్ని సాధించింది. జర్మన్ల కొలది డివిజనులకు సరిపడే సాధన సామగ్రిని విడిచి పారిపోయారు జర్మన్లు. 'కార్సున్' ప్రభావం ఈ రంగంలో కనిపించింది. పక్కాటుగా రెడార్మీ కొంచెం ముందుకు సాగేసరికి "అమ్మో అశ్వికదళం" అంటూ ఆర్తనాదం చేసి పరిగెత్తారు జర్మన్లు. ఒకటి తర్వాత ఒకటిగ రక్షణశ్రేణుల్ని విడిచిపోయారు.

ఎలా సాధ్యమయింది?

విదేశపత్రికా విలేఖరులు వింతగా అడగసాగారు. ఎలా యిదంతా సాధ్యమవుతోందని. కాలుమోపడానికి వీలుపడని ఈ ఉక్రేన్ బురద మీదుగా రెడార్మీ ఎలా ఉరకగలుగుతోంది? జర్మన్ టాంకులు, మోటారులు, బురదలో జారి కూరుకుపోతూంటే; వారిపోతున్న జర్మన్ల జోళ్ళు ఊడిపోయినా తొందరగా నడువగల మేమోనని అవస్థ పడుతూంటే, సోవియట్ సైనిక టాంకులు, అశ్విక, ఫిరంగిదళాలు, సంపూర్ణ సాధన సంపత్తితో, శరవేగంతో ఎలా ముందుకు తోసుకుపోగలుగుతున్నాయి? ఇవి ఈ విలేఖరులు వింతగా అడిగే ప్రశ్నలు.

శత్రువు కొక్క క్షణమయినా వ్యవధి నివ్వకుండా పురోగమించడంలో స్టాలిన్ సేనలు ప్రదర్శిస్తున్న సమరదీక్ష ఇందుకు సమాధానం. ఆధునిక యుద్ధ పరికరాలను ఉపయోగించడంలో సోవియట్ సైనికులు అద్భుతమైన చాకచక్యం ప్రదర్శించారు. రెండేళ్ళ ఈ ఘోరయుద్ధంలో సాటిలేని విశేష అనుభవం సంపాదించారు. యెదురుదాడి ప్రారంభమయిన మొదలు మా సేనాధిపతులు ఒక్కనాడు కూడా [illegible] పోగొట్టుకోలేదు. మహాగడ్డు పరిస్థితుల్లో కూడా సైనికులకు—అధికారులకు మధ్య పరస్పరవిశ్వాసం తరుగలేదు. సోవియట్ విజయ పరంపరలకు మూలకారణాలివి. మాతృదేశాన్ని శత్రుచెరనుండి విడిపించాలనే అకుంఠిత దీక్ష సైనికులను అస్తవ్యస్తం లేకుండా ముందుకు నడిపింది. టాంకులు నిరాటంకంగా ముందుకు సాగిపోవడానికి మోటారు పడవలు జాగ్రత్త పడ్డాయి. మోకాలిబంటి బురదలో పెద్ద పెద్ద ఫిరంగుల పట్టుకున్నారు. సైనికులు తమ తమ సరంజామాలనే కాకుండా, ఫిరంగి గుండ్లు మొదలయిన వాటిని వీపున కట్టుకొని, ఆ బురదలో ముందుకు సాగారు. శత్రు చెరనుండి విముక్తి పొందిన గ్రామస్తులు తమంతతాము వచ్చి ఎన్నోవిధాల తోడ్పడ్డారు. వంతెనలను కట్టడంలోను, రోడ్లు నిర్మించడంలోను లెక్కలేనన్ని విధాల చేయూత నిచ్చారు. విమానాల్లోంచి దించిన గుండ్లు మొదలయిన వాటిని సరాసరి యుద్ధభూమిదాకా చేర్చేవారు.

బుగ్, డ్నీస్టర్ నదులపై

ఈ సమరదీక్ష, ఈ ప్రత్యేక లక్షణాలు బుగ్, డ్నీస్టర్ నదులపై జరిగిన యుద్ధాల్లో మరీ రాణించాయి. ఈ రెండు మహానదులు దక్షిణరంగంలో మా సేనలకు [illegible] అయ్యాయి. ఖార్కోవ్ విముక్తి జరిగగానే జర్మన్లు, రుమేనియన్లు, తమకు పట్టనున్న గతిని పసికట్టి, ఈ రెండు నదులపై తమ రక్షణలను మరింత బలపరుచుకో సాగారు. ఈ విషయం అక్కడి ప్రజలు నాతో చెప్పారు. జర్మన్ సేనాధిపతికి ఫీల్డుమార్షల్ మాన్‌స్టీన్ ఈ రక్షణలను నిర్మించిన, మూడవ రక్షణ శ్రేణులన్నాను. నిజంగా అవి అంత బలమయినవి.

డ్నీస్టర్ నదిపైని మరీ బలమైన కోటల్ని కట్టారు. భూవ్యూహాలు, జలవ్యూహాలు—ఎన్నెన్ని సాధ్యమో అన్నీ చేశారు. డ్నీస్టర్ అవతలకూడా బలవత్తరమైన కోటల్ని కట్టారు. వీటిని ఛేదించడంలో రెడార్మీ అపూర్వమైన సాహసకృత్యాన్ని ప్రదర్శించింది.

ఈ నదుల్ని సమీపించినకొద్దీ రెడార్మీ కాల్బలాలు, టాంకుదళాలు రెట్టింపు వేగంతో ముందుకురికాయి. పారిపోతున్న జర్మన్లను, రుమేనియన్లను కలుసుకున్నాయి. ఆ మూకల మధ్యకు జొరబడి, చెల్లాచెదరు చేశాయి. తిరిగి నదుపారి నిలవగల అవకాశం వాటికి లేకుండా చేశాయి. వాటిని బలపరచడానికి వచ్చిన అదనపు సేనలుకూడా పరుగు ప్రారంభించాయి.

నదులను దాటి, బతికి బయటపడాలని రేవులదగ్గర పోగయిన శత్రుమూకలపై సోవియట్ సైన్యదళాలు, టాంకులు, విమానాలు మృత్యువును కురిపించాయి. నదిగట్లపై శత్రువుల కళేబరాలు గుట్టలు గుట్టలుగా పెరిగాయి. శత్రువుల రక్తంతో నదీజలం ఎర్రబారింది. ఉక్రేన్, బైలోరష్యా, మాల్దేవియా—ఆక్రమిత రష్యా అంతటా తాము జరిపిన రాక్షసకృత్యాలకు జర్మన్లు, రుమేనియన్లు తగినశాస్తి ననుభవించారు.

డ్నీస్టర్ నదిపై శత్రుమూకల్ని హతమార్చడంతో ఆగలేదు సోవియట్ సేనలు. నదిపైనున్న పడవలు మొదలయినవాటిని వశపర్చుకొన్నాయి. పడవపడవగా నదినిదాటి, అవతలి ఒడ్డు చేరుతున్నాయి. నదిపైనున్న వంతెనల్ని అవసరం వస్తే పేలగొట్టడానికి శత్రువు ఇదివరకే మందుపాతరల నమర్చాడు. కాని, పారిపోతున్న శత్రుమూకలు వాటికి నిప్పంటించడానికి పూనుకొనే లోగానే రెడార్మీ వచ్చి అవతల గట్టు చేరింది.

ఈవిధంగా ఒక్కచోటకాదు, అనేకచోట్ల మా సేనలు డ్నీస్టర్ నదిని దాటి, అవతల గట్టుపై స్థావరాలేర్పరచుకొన్నాయి. దుర్భేద్యాలంటూ శత్రువు దండోరా కొట్టిన రక్షణ శ్రేణుల్ని చితుకగొట్టాయి. నిర్నిరోధంగా విజయ యాత్రను ముందుకు సాగించాయి.

ఈవిధంగా ముంచుకొస్తున్న ఉపద్రవాన్ని నివారించడానికి శత్రువు విమానాల్ని ఉపయోగించ చూచాడు. ఒక్కొక్క వంతెనపై ముప్ఫయేసి విమానాల్ని కూడా కేంద్రీకరించాడు. కాని సోవియట్ విమానాలు వాటి నెదుర్కొన్నాయి. కుప్పకుప్పలుగ శత్రువిమానాలు నేలకూలాయి. మాల్దేవియాలోకి మా సేనలురాకుండా చేయడానికి హిట్లరు వేసిన ఆఖరియెత్తు పారలేదు. భూమ్యాకాశాలపై పరిస్థితులు పూర్తిగా సోవియట్ దళాలకే అనుకూలంగా మారాయి.

ఆశ్చర్యకరం

అన్నిటికన్నా ఎన్నదగిన విషయం ఏమంటే— డ్నీస్టర్‌ని దాటి మాల్దేవియాను ప్రవేశించిన తరువాత, సోవియట్ సేనల ఉరవడి తగ్గడానికి బదులు, ఇంకా హెచ్చింది. ముందుకు అడుగు పెడుతున్నకొద్దీ తమ పవిత్ర మాతృభూమియొక్క పొలిమేరలు సమీపిస్తున్నాయి. కామ్రేడ్ స్టాలిన్ ప్రత్యేక సందేశాలు, విజయ వరుసలకు తమ సోదరప్రజల సంపూర్ణాభినందనలు, రెడార్మీని ఉత్తేజ పరుస్తున్నాయి. ఉరవడి హెచ్చక, ఇంకేమవుతుంది?

ఉక్రేన్ బురదను, మాల్దేవియా పర్వతాలను దాటి, అడుగడుక్కి ఘోరయుద్ధాలు చేస్తూ, 20 రోజుల్లో రెండవ ఉక్రేన్ సేన 300 కిలోమీటర్లు ముందుకు సాగింది. (1 కిలోమీటరు 5 ఫర్లాంగులు) తమచూపు మేరలో, మంచుతెరచాటున, అరుణ కాంతుల్లో తళతళ మెరుస్తున్న ప్రుత్‌నదిని చూడగల భాగ్యం లభించింది. తిరిగి ఎన్నాళ్ళకు మా మాతృభూమి పొలిమేర సందర్శనం! పడినశ్రమకు దివ్యమైన ప్రతిఫలం పొందాం.

సవరణలు

గతసంచిక 7 వ పేజీ నాల్గవకాలంలో 'ఒడంబడిక పాఠాంశం' అనే శీర్షిక క్రింద పేరాలో జపానును బలపరచి అని తప్పుపడ్డింది. జపానును బలహీనపరచి అని ఉండాలి.

10 వ పేజీ మొదటికాలంలో "జిల్లాలో తరుగుప్రాంతాలకు సరిపడ్డ ధాన్యాన్ని మాత్రమే....." అనే వాక్యానికి బదులు ఈ క్రింది వాక్యం చదువుకోవాలి.

"జిల్లాలోని మిగులుప్రాంతాలలో స్థానిక అవసరాలకు పోను మిగిలిన ధాన్యాన్నంతటినీ ప్రభుత్వమేకొని విక్రయించాలనీ, జిల్లాలో తరుగు ప్రాంతాలకు ముందు సప్లయిచేయగా మిగిలిన ధాన్యాన్ని మాత్రమే బయటికి ఎగుమతి చేయాలనీ" తీర్మానించారు.

Printed and Published by Katragadda Rajagopala Rao at Prajasakti Press, Governorpet, Bezwada.

END OF ISSUE